PLATINUM JUBILEE YEAR
Visit Internet Edition @ www.jaminryot.com
స్థాపకుడు: నెల్లూరు వెంకట్రామానాయుడు
సంపాదకులు: నెల్లూరు శ్రీరామమూర్తి

జమీన్‌రైతు

సంపుటి:75 సంచిక:21 14.5.2004 శుక్రవారం 24పేజీలు విడిప్రతి : రూ.3.00

CAR ZONE
Ultimate Car Decors
కార్లకు A To Z ఎక్స్‌ట్రా ఫిట్టింగ్స్ తో పాటు Sun Control Film మరియు ఆడియో సిస్టమ్స్ & సెంట్రల్ లాకింగ్ Power Windows Company Seat Covers.
Current Office Centre, Opp: Andhra Bank, Dargamitta, Nellore - 4.
Ph: 5529991, Cell: 94406 91303

ప్రజలే గెల్చారు!

ఓటు అనే వజ్రాయుధం పదును ఎంత మహోత్తరమైనదో రుచి చూపించారు ప్రజలు. అటు ఢిల్లీలో, ఇటు రాష్ట్రంలో ఒకేసారి ఒకే దెబ్బతో రాజకీయ భూకంపాలు సృష్టించారు; అందలం పైనున్న వారిని పాతాళానికి విసిరి పారేశారు; నేలమీద వున్న వారిని గద్దె ఎక్కించి సంబరపడ్డారు. నేతలు, మహానేతలు, మహామాన్విత నేతలు అనుకున్నవారినందరినీ పిపీలకాలుగా మార్చి వినోదించారు. తాము తలిస్తే, తమ భావాలు కలిస్తే పూడలు దిగిన మర్రి చెట్లు కూడా పిచ్చి మొక్కలు వలె నేలరాలి పోతాయని నిరూపించారు.

ఈ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పు నిజంగా చారిత్రాత్మకమైంది. ఓటరు అనేవాడు మట్టి బొమ్మ వంటి వాడని; తామెట్లా కోరుకుంటే అట్లా మలుచుకోవచ్చుననే ఆపోహలో వుండినారు మన నేతలంతా. చంద్రబాబు కైతే ఓటర్లమీద మహానమ్మకం - తన వలలో నుంచి తప్పించుకోనేలేరని. తాను చెప్పే మాటలు, తాను చేసే పనులు, తాను వేసే వేషాలకు ప్రజలు సులభంగా బుట్టలో పడిపోతారని ఒక గుడ్డి నమ్మకం. అందువల్లనే ఆయన కౌంటింగ్ ముగిసే వరకు కూడా ప్రజల నాడి పసికట్టలేక పోయారు. సహవాస దోషంతో బిజెపి కూడా అదే దారి ఎన్నుకున్నది. ఇండియా వెలిగి పోతుందని తాము చెప్పగానే జనం చెవిలో పువ్వులు పెట్టుకుని మరీ తమ మాయలో పడిపోతారని దురాశ పడ్డారు వారు. ఆ దురాలోచనతోనే చంద్రబాబును అనుసరించి ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డారు. తమకు పార్లమెంటులో త్రిపుల్ సెంచరీ ఖాయమని గొప్పలు చెప్పుకున్నారు. కాని తీరా చూస్తే డబుల్ సెంచరీకి కూడా గతి లేకుండా పోయింది. కనీసం లోక్‌సభలో అతి పెద్ద పార్టీ అనే గౌరవం కూడా పొందలేక పోయారు. భారత్ వెలిగి పోతున్నదనే నినాదంతో ప్రజలను మభ్యపెట్ట చూశారు. కాని ప్రజలు ఆ మాయలో పడలేదు. ఒక్కటి మాత్రం నిజం ఓటరు ఎప్పుడు ఎందుకు, ఎవరిని ఆదరిస్తాడో, ఎప్పుడు ఎవరిని ఎందుకు నేలవాలుస్తాడో పసికట్టడం మానవ మాత్రులకు అలివయ్యేటట్లు కనిపించడం

తరువాత 23వ పేజీలో

ఇద్దరూ క్రైస్తవులే!

అటు ఢిల్లీలో, ఇటు రాష్ట్రంలో కూడా ప్రభుత్వాధినేతలు క్రైస్తవ మైనారిటీలు కావడం ఈసారి విశేషం. రాజీవ్‌ను వివాహం చేసుకున్న తర్వాత కూడా సోనియా గాంధీ మతం మార్చుకోలేదు. మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇదివరకు తాను క్రైస్తవుడిననే సూచన లేకుండా జాగ్రత్తపడేవారు. ఇటీవల ఆ దాపరికం పోయింది. సి.ఎల్.పి సమావేశానికి ఒక రోజు ముందు ఆయన ఇంట్లో క్రైస్తవ మతాచారం ప్రకారం కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రార్థనలు చేస్తున్న ఫోటోలు పత్రికలలో ప్రముఖంగా ప్రచురితమైనాయి. ముస్లిం మైనారిటీ నుండి రాష్ట్రపతులు ఒకరికి ముగ్గురు ఎంపికయ్యారు కానీ; క్రిస్టియన్ మైనారిటీలకు కీలక ప్రభుత్వ పదవులలోకి వచ్చే అవకాశం రాలేదు. ఇప్పుడా కొరత తీరింది.

పోవుచున్నానా.. ఓరా...

రండి.. రండి... రండి....



ఆదాలకు విజయహారతి - సర్వేపల్లికి ఘనకీర్తి

ప్రజల మేలు కాంక్షించే జనప్రియుడు

పట్టిన పట్టు వదలని విక్రమార్కుడు

తలపెట్టిన పని సాధించే దీక్షాపరుడు

సిరులెన్ని వున్నా భేషజం లేని నిరాడంబరుడు

శ్రీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి గారు

సర్వేపల్లి ఎమ్మెల్యేగా సంచలన

విజయం సాధించడం

మా కందరికీ ఎంతో సంతోషదాయకం.

ఈ విజయాన్ని సాధించిపెట్టిన నియోజకవర్గ

కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, మహిళలు

ఓటేసిన ప్రతి ఒక్క ఓటరు మహాశయునికీ

పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

మీ

కె. చంద్రమోహన్‌రెడ్డి

యల్లాయపాళెం

ముళ్ల కిరీటం!

నూతన ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి ఎన్నికయ్యారు. ఈ రోజు (14తేది) లాల్‌బహదూర్ స్టేడియంలో, ప్రజల సమక్షాన, ఆడంబరంగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. 14వ ముఖ్యమంత్రి ఆయన. ఎన్నేళ్లనాటి కలో ఇది? ఇంచుమించు రెండు దశాబ్దాల వయస్సు కల్గినది. 1985లో పిసిసి అధ్యక్షుడిగా స్వర్గీయ రాజీవ్‌గాంధీ తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన నాటి నుంచి, ఎడతెగని ఎదురు చూపులు చూస్తూనే వున్నాడు. ఎన్నో సందర్భాలు, మరెన్నో అవకాశాలు - చేతికి అంది వచ్చినట్లే కన్పించి, ఆశపెట్టి, అంతర్ధానమై పోయాయి. ఇప్పటికి ఆ స్వప్నం నిజమైంది; ఆ సౌభాగ్యం సంక్రమించింది.

అయితే రాజశేఖరరెడ్డి గారికి వ్యక్తిగతంగా ఇది రాజ మకుటమే కాని, వ్యవస్థాపరంగా మాత్రం ముళ్ల కిరీటం. రాష్ట్ర, దేశ రాజకీయాలు; ఆర్థిక పరిస్థితులు; పరిణామాలు సంధి యుగంలో వున్నప్పుడు పరిపాలనా పగ్గాలు స్వీకరిస్తున్నారాయన. ముఖ్యమంత్రిగా చంద్రబాబు వారసత్వం అన్ని కోణాలలోనూ సంకటం కల్గించేదనడం నిజం. భారత దేశంలో ఆంధ్ర ప్రదేశ్ ఒక రాష్ట్రంగా కాక; ఆంధ్ర ప్రదేశ్‌లో భారత దేశం ఒక భాగం అన్న భ్రమ కల్పించేటట్లుగా సాగింది చంద్రబాబు ప్రచార వ్యూహం. ఇరుగు పొరుగు రాష్ట్రాలలో ప్రజలలోనూ ఆయనంటే అమిత మోజు. దేశ పరిపాలనా వ్యవస్థను క్షాళన చేయడానికి వచ్చిన సంస్కర్తగా తనకొక గుర్తింపు సాధించాడు చంద్రబాబు. ఆయన చేసింది తక్కువ, చెప్పింది ఎక్కువ అన్నది ఆంధ్ర ప్రజలకు మాత్రమే తెలుసు. అందువల్లనే ఎన్నికల ఫలితాలు ఈ తీరులో వచ్చాయి. కాని ఇతర ప్రపంచానికి ఆ నిజం అర్థం కావడానికి చాలా కాలం పడుతుంది. అంతవరకు చంద్రబాబును, రాజశేఖరరెడ్డితో పోల్చి చూసే అవకాశం వుంది. దాన్ని ఎదుర్కోవడం కొంచెం కష్టమైన విషయమే. చంద్రబాబు వలె అబద్ధాలు చెప్పడం, మాటలు సృష్టించడం, భ్రమలు కల్పించడం, వ్యక్తిగత ప్రతిష్ట కోసం ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వంటి పనులు రాజశేఖరరెడ్డి చేయలేడు; చేయకూడదు కూడా. నెమ్మది మీద; నీతివంతమైన పాలన అందించడం ద్వారా; ప్రజల సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటో ఆచరణ రూపంలో నిరూపించడం ద్వారా మాత్రమే ఆయన ఈ సమస్యను అధిగమించాలి. అప్పటి వరకు ఇబ్బందికర పరిస్థితే.

ఎన్నికల ప్రచారంలో వాగ్దానాల వర్షం కురిపించారాయన. వాటన్నిటినీ వాస్తవం చేయడం చిన్న పని కాదు. వేల కోట్ల రూపాయల వ్యయం చేయాలి. చంద్ర... బాబు ఖాళీ బొక్కసం మిగిల్చివెళ్లాడు. ... అంత విస్తృత స్థాయిలో నిధుల ... సమీకరణ చేసి వాటిని నెరవేర్చడం ... అంటే పట్టపగలు పీడ కలలు వచ్చి తీరుతాయి. వాటిని నెరవేర్చడంలో ఏ మాత్రం జాగు చేసినా ప్రజలలో అసంతృప్తి పెచ్చరిల్లుతుంది.

మరొక ప్రక్క పరిపాలనా వ్యవస్థలో అధికారుల ప్రాబల్యాన్ని అమితంగా పెంచి వున్నాడు చంద్రబాబు. దానితో అవినీతి అవధులు మీరి పోయివుంది. ఆ తిన మరిగిన కోళ్లను దారిలోకి తెచ్చుకోవడం చిన్న పని కాదు. అదే సమయంలో జిల్లాల స్థాయిలో తెలుగుదేశం అడ్డాలుగా మారిపోయి వున్నాయి ప్రభుత్వ కార్యాలయాలు. పోలీసులు సైతం పచ్చ చొక్కా దళాలుగా మారి వున్నారు.

రాజకీయంగా కూడా ఏమంత సుఖప్రదంగా లేదు పరిస్థితి. గెల్చిన 187 మంది ఎమ్మెల్యేలలో వంద మందికి పైగా మంత్రిత్వం పై ఆశలున్నాయి. కొన్ని జిల్లాలలో మంత్రిత్వ అర్హత కల్గిన వారు ఆరేడుగురు గెల్చారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో వున్న వర్గ పోరు కూడా తెల్సిందే. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ రూపకల్పన కత్తిమీద సాము క్రింద లెక్క. ఎంత మందికి అవకాశం కల్పించినా అంతకు రెట్టింపు మంది అలుక పాన్పులు ఎక్కి తీరుతారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అసమ్మతి అనే పదానికి పర్యాయపదంగా గడిపారు ఇంత కాలం రాజశేఖరరెడ్డి; ఇప్పుడు ఆ బాణం తనకే ఎదురు తగిలితే ఎట్లా నెగ్గుక వస్తాడో వేచి చూడవల్సిందే.

ప్రత్యేక తెలంగాణా సమస్య తలనొప్పి వుండనే వుంది. టిఆర్ఎస్ నేతలు ఇక వూపిరి సల్పనివ్వరు. అయితే అంత త్వరపడి నిర్ణయించవల్సిన విషయం కాదిది. సంయమనంతో వ్యవహరించి తీరాలి. నక్సలైట్ల సమస్య మరొకటి. రెండు వైపులా పదునున్న ఆ కత్తితో సాము చేయడం కోరి కొరివితో తలగోక్కోవడమే; కాని తప్పదు.

ఏ కోణం నుంచి చూసినా రాజశేఖరరెడ్డి గారికి సమస్యల వలయం తప్ప, సుఖంగా పదవీ భోగం అనుభవించే అవకాశం కన్పించడం లేదు. ప్రజలు మాత్రం ఆయన మీద చాలా ఆశలు పెట్టుకుని వున్నారు. అవి నిరాశలుగా మారకూడదనుకుంటే ఆయన నిద్రాహారాలు మర్చిపోయి పని చేయాలి; అత్యంత మెలకువతో మెలగాలి. భగవంతుడు ఆయనకా సామర్థ్యం కల్పిస్తాడనే ఆశిద్దాం.

జమీన్‌రైతు 14-5-1954

పేజీలు:12 వెల: 0-2-0

ఆంధ్ర ప్రభుత్వంపై అవిశ్వాసం

ఆంధ్ర మంత్రి వర్గం రోజు రోజుకు క్లిష్ట పరిస్థితుల్లో పడిపోతున్నది. ప్రొహిబిషన్ విషయంలో రామమూర్తి కమిటీ నివేదిక మీద మంత్రివర్గం ఇంకా గూడా ఒక నిర్ణయానికి రాలేకుండా వున్నది. అందువల్లనే శాసన సభలో దీనిపై చర్చకు అవకాశమిస్తామని చేసిన వాగ్దానాన్ని నిల్పుకోలేక పోయింది. దీనితో కమ్యూనిస్టు పార్టీ నాయకుడు శ్రీనాగిరెడ్డి మంత్రి వర్గాన్ని అభిశంసిస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దీనిని స్పీకర్ అనుమతిస్తారో లేదో, అనుమతిస్తే ఏమౌతుందోననేది చూడవలసి వుంది.

కావలి వద్ద మెయిల్ ప్రమాదం

మొన్న 7తేది రాత్రి కలకత్తా మెయిల్‌కు తెట్టు, కావలి మధ్య (తెట్టుకు 7మైళ్లు - కావలికి 3మైళ్లలో) జరిగిన ప్రమాద విషయంలో పోలీసు విచారణలో తేలిన కథ యిది:-

రైల్వే యూనియన్ ప్రెసిడెంటు ఎస్.గురుస్వామి(పార్లమెంటు సభ్యుడు), జనరల్ సెక్రటరి టివి ఆనందం గారలు ఆ కలకత్తా మెయిల్‌లో ఢిల్లీ నుండి వస్తున్నారని తెలిసి, వారికి ప్రమాదం వాటిల్లడానికి ముద్దూరుపాడు - రుద్రకోట వద్ద రైలు పట్టాలు తొలగించబడినవట. చిత్రగుంట డ్రైవర్లు మాజీ ఉద్యోగులు వై.సుందరమూర్తి, ఏ.టి.తంగరాజు గారలను కమ్యూనిస్టు చర్యలలో వున్నారని, వీరిని గురుస్వామి - ఆనందం గారలు వుద్యోగం నుండి తొలగింపజేశారనే ఈర్ష్యతో వారికి అపకారం తలపెట్టి ఈ పని చేశారట.

50 ఏళ్ల క్రితం

పార్లమెంటు స్థానం నిర్ణయంలో అన్యాయం

నియోజక వర్గాల విభజన సంఘం తమ సూచనలను ప్రకటించింది. రాష్ట్రాన్ని 196 శాసనసభ నియోజక వర్గాలుగా, 28 పార్లమెంటు స్థానాలుగా విభజించింది. నెల్లూరు జిల్లాకు 17 శాసనసభ, 1పార్లమెంటు స్థానం వచ్చింది. శాసన సభకు నాలుగు స్థానాలు హెచ్చితే, పార్లమెంటుకు ఒక స్థానం తగ్గింది. అదీ గత పర్యాయం రెండు పార్లమెంటు నియోజక వర్గాలుంటే ఈ దఫా ఒకే నియోజక వర్గంగా మాత్రం ఏర్పాటు చేయబడింది.

ఈ నియోజక వర్గాల నిర్ణయంలో ఏ సూత్రాన్ని అనుసరించారో తెలియదు. జిల్లా పటాన్ని దగ్గర వుంచుకొని, చూచుటకు ముచ్చటగా వుండువిధంగా జిల్లాలో అనుభవం లేని అధికారులు చేసిన సూచనల ప్రాతిపదికగా విభజన సంఘం తన పనిని పూర్తి చేసినట్లున్నది.

నియోజక వర్గాల నిర్ణయంలో సాధ్యమైనంత వరకు తాలుకాల స్వరూపం మారకుండా చూడడం ఎంతైన అవసరమై వుండేది. కాని కమిటీ ఆ విషయంలో ఆలోచించినట్లే కనపడదు. దర్శి, పొదిలి, ఉదయగిరి, వెంకటగిరి నియోజక వర్గాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. దర్శి తాలుకాలో మూడు ఫిర్కాలను తీసి పొదిలిలో, పొదిలి తాలుకాలోని రెండు

తరువ 22పేజీలో

మూడో ఫ్రంట్ ఎందుకు దండగ?

ఎన్‌డిఎ కూటమిని అధికారంలోకి రాకుండా చేయాల్సిన బాధ్యత లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలపై ఎంతో వుంది. కాని ఈ వ్యవహారంలో సిపిఎం పార్టీ అనుసరిస్తున్న వైఖరి బాగోలేదు. ఒక రోజు సోనియాగాంధీ ప్రధాని అయితే అభ్యంతరం లేదని చెప్పి మరో రోజు మూడవ ఫ్రంటును ఏర్పాటు చేస్తామంటున్నారు. మహా అంటే సిపిఎం పార్టీకి 50 పార్లమెంటు స్థానాల వరకు రావచ్చు. మతతత్వాన్ని పూర్తిగా వ్యతిరేకించే వీళ్లు గందరగోళంగా మాట్లాడడం తగదు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. వీరి ప్రకటనల మూలంగా ములాయం సింగ్ యాదవ్, శరద్‌పవార్, లల్లూప్రసాద్ యాదవ్ వంటి వారు ప్రధాని కుర్చీపై ఆశలు పెంచుకొని విజృంభిస్తున్నారు. ఇప్పటి దేశ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సిపిఎం మూడో ఫ్రంటు ఆలోచన మానుకొని, సోనియా గాంధీ ప్రధాని అయ్యేందుకు సహకరించాలి.

కావలి వి.వి.నరసింహాచార్యులు

దేశ పరిస్థితులు మారేదెన్నడు?

భారతదేశంలో అవినీతి అరాచకాలు ఎక్కువై పోతున్నాయి. అడ్డదారుల్లో అక్రమార్జనతో కోట్లాది రూపాయలు సంపాదించి రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. ధన, అంగబలంతో రాజకీయాన్ని శాసిస్తూ వారే శాసనకర్తలవుతున్నారు. ప్రజాసేవ, నీతి, నిజాయితీ, సత్ప్రవర్తన గల వారు ధనబలం గల వారి ముందు తలవంచాల్సి వస్తుంది. దేశ పరిస్థితులు మార్చేందుకు దుష్ట రాజకీయ అవినీతి రాబందులను ఏరివేసి స్వచ్ఛమైన పరిపాలన అందించేందుకు నవ యువత ముందుకు రావలసిన అవసరం ఎంతైనా వుంది.

ఉప్పిరెడ్డిపాలెం ఎం.నిరంజన్

మూఢ నమ్మకాలను వీడేదెన్నడు?

మే 6, 7 తేదీల్లో కడప జిల్లా రైల్వే కోడూరులో జరిగిన గంగమ్మ జాతర సందర్భంగా వందలాది మూగ జీవాలను బలిచ్చి రక్తపాతం సృష్టించారు. జంతు బలి చట్ట ప్రకారం నేరం అన్న మాటలు, చట్టం, చెత్తబుట్ట దాఖలాలుగానే

జనవాణి

వున్నాయి. యానిమల్ యాక్ట్ 1972 ప్రకారం బలిచ్చిన వారికి శిక్షలు పడక పోవడం వల్ల వీరంతా రెచ్చిపోతున్నారు. జంతువుల ప్రాణాలు బలిచేసే బదులు మనిషిలోని పశుత్వాన్ని, దుర్మార్గాన్ని, చెడు వ్యసనాలను, కసాయితనాన్ని, కిరాతకాన్ని, ద్వేషాన్ని, పగను, కోపం వంటి చెడు గుణాలను దేవతకు బలిస్తే బాగుంటుంది. మానవ జాతికి కనువిప్పు కలుగుతుంది.

నెల్లూరు సోలా జానకీదేవి

ల్యాండ్ లైను ఫోన్‌లో సిగ్నల్ సౌకర్యం కావాలి

బిఎస్ఎన్ఎల్ వారు ఈ మధ్య ప్రవేశ పెట్టిన రూపాయి ఫోనుల్లో మాట్లాడే సమయంలో కాల్ అయిన తర్వాత సిగ్నల్ సౌండ్ రాగానే కాల్ అయిపోతున్నది. అదే ల్యాండ్ లైనులో మాట్లాడే సమయంలో ఈ వసతి లేదు. సిసి బాక్సుల (రూపాయి ఫోన్లకు) మాదిరి ల్యాండు లైను ఫోన్లకు ఒక కాల్ అంటే 180 సెకన్లు అయిన తర్వాత సిగ్నల్ సౌండ్ సౌకర్యం కల్పిస్తే వినియోగదారులు కాల్స్ అడ్జెస్టు చేసుకొని మాట్లాడుకొంటారు. బిఎస్ఎన్ఎల్ వున్నతాధికా

తరువ 22వపేజీలో

స్వదేశాగమన శుభాకాంక్షలు

డాక్టర్ (శ్రీమతి) రజిత
M.D.,
షుగర్ వ్యాధి నిపుణురాలు

ఇటలీలో జరిగిన
అంతర్జాతీయ డయాబిటిస్ సదస్సులో
పాల్గొని షుగర్ వ్యాధిలో
నూతన ప్రక్రియలపై అధ్యయనం చేసి
తిరిగి వచ్చిన శుభసందర్భంగా
డాక్టర్ (శ్రీమతి) రజిత గారికి
మా హృదయ పూర్వక శుభాకాంక్షలు

డాక్టర్ అనిల్
మరియు
సిబ్బంది

అనిల్ డయాబిటిస్ సెంటర్
సొంతపేట, నెల్లూరు - 1, ఫోన్స్: 2326161, 5636383

వ్యాపారుల 'పన్నుల' గోల

నెల్లూరు పట్టణంలోని వ్యాపార సంస్థలకు సంబంధించిన ప్రకటనల బోర్డులకు భారీగా పన్నులు కట్టమని ఒక ఏజన్సీ జారీచేస్తున్న నోటీసులకు వ్యాపారస్తులు బెంబేలెత్తి పోతున్నారు. పట్టణంలో అన్నిరకాల వ్యాపారాలు చేసుకొనేవాళ్లు తమ అంగళ్లు, కంపెనీల ముందు వ్రాసిపెట్టుకొనే బోర్డులకు గాను మునిసిపాలిటీకి కొంతమేర పన్ను చెల్లిం

అధికార్లకు పట్టదా?

చాలి. మునిసిపాలిటీ ఈ పన్నును సరిగ్గా వసూలు చేయకపోవడంతో ఈ బాధ్యత నెరవేర్చేందుకు ప్రభుత్వం టెండర్లు పిలి చింది. విజయవాడకు చెందిన 'యూని యాడ్స్' ఈ వసూలు చేసే హక్కులను 17లక్షల రూపాయలకు టెండరు వేసి దక్కించు కొంది. ఈ సంస్థ ప్రకటనల బోర్డులకు నెల్లూరు మునిసిపాలిటి సిఫార్సు చేసిన మొత్తాలే వసూలు చేయాలి. అలా కాకుండా ఇష్టమొచ్చిన మొత్తాలతో పట్టణంలోని వ్యాపార సంస్థల వారికి డిమాండ్ నోటీసు లిచ్చింది. వీటిని చూసుకొన్న వ్యాపార సంస్థలు, అన్ని రకాల కంపెనీల వాళ్లు నెత్తినోరు బాదుకొంటున్నారు. హైదరాబాద్, విశాఖ పట్నం నగరాల్లో మాదిరి నెల్లూరులో ప్రకటనల బోర్డులకు భారీవసూళ్లు చేయాలన్న తలంపుతో వున్న ఈ ఏజన్సీని కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు నిలువరించాల్సివుంది.

నారాయణ విజయోత్సవ ర్యాలీ

ఐఐటి స్క్రీనింగ్, జూనియర్ ఇంటర్ పరీక్షలలో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని 8తేది టౌన్‌లో ర్యాలీని నిర్వహించారు. రామలింగాపురంలోని నారాయణ కాలేజి నుంచి బ్యానర్లు, విజయపతాకాలు అలంకరించిన వాహనాల్లో విద్యార్థులు, వివిధ

తరువ 23వ పేజీలో

నెల్లూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన వివేకానందరెడ్డికి ధృవీకరణ పత్రాన్ని అందజేస్తున్న జాయింట్ కలెక్టర్ శ్రీధర్, ప్రక్కన రాపూరు ఎమ్మెల్యే రామనారాయణరెడ్డి, నన్నపురెడ్డి పెంచలరెడ్డి, పిండి సురేష్, ఎమ్పీ పనబాక లక్ష్మీ తదితరులు.

కౌంటింగ్‌లో టెన్షన్... టెన్షన్

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ 11తేది డి.కె.డబ్ల్యూ కాలేజిలో సాఫీగా జరిగిపోయింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించి తొలిసారిగా చేపట్టిన కౌంటింగ్ ప్రక్రియ వల్ల ఫలితాలు కూడా మధ్యాహ్నం 12గంటలలోపే తెలిసి పోయాయి. ముందు గూడూరు ఫలితం వెల్లడికాగా చివరన కోవూరు ఫలితం వెలువడింది. కౌంటింగ్ కేంద్రంలో 12.30 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పార్లమెంట్ ఓట్లను భద్రపరచిన స్ట్రాంగ్ రూముల కాపలాసిబ్బంది. కొంతమంది రెవిన్యూ సిబ్బంది మినహా ఎవరూ కానరాలేదు. ఉదయం 7గంటలకల్లా పార్టీల ఏజంట్లు, కౌంటింగ్ సిబ్బంది డికెడబ్ల్యూ కాలేజి వద్దకు చేరుకొన్నారు. పోలీసులు వీరిని నిశితంగా పరిశీలించాకే లోనికి అనుమతిచ్చారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు

మూడు గంటలలోపే ఫలితాల వెల్లడి

జరగకుండా ఇద్దరేసి డిఎస్పీలు, సిఐలు, 14మంది ఎస్ఐలు, 20మంది ఎ.ఎస్.ఐలు, 400మంది కానిస్టేబుల్లు బందోబస్తు చేశారు. కౌంటింగ్ కేంద్రం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో 144వ సెక్షన్‌ను విధించారు. ఖచ్చిత సమయానికే అన్ని నియోజక వర్గ కేంద్రాలలో కౌంటింగ్ మొదలయ్యింది. మొదటి రౌండ్ లెక్కింపు ముందుగా నెల్లూరు, కోవూరు, అల్లూరు నియోజక వర్గాల్లో పూర్తయ్యింది. కోవూరులో మొదటి రౌండ్‌లో తెలుగుదేశం అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 89ఓట్ల ఆధిక్యం సాధించారు. నెల్లూరు, అల్లూరు నియోజక వర్గాల బోణీతో ప్రారంభమైన కాంగ్రెస్ మెజార్టీ హవా తుదివరకు సాగి ఆ పార్టీకి చెందిన పది మంది అభ్యర్థులను విజేతలను చేసింది. అల్లూరు నియోజకవర్గంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధనరెడ్డి, తెలుగుదేశం అభ్యర్థి బీద మస్తాన్‌రావుపై అన్ని రౌండ్‌లలోనూ ఆధిక్యత చూపారు. కోవూరు నియోజక వర్గానికి సంబంధించి జరిగిన 13 రౌండ్ల లెక్కింపులో ఒక

తరువ 23వ పేజీలో

దండగమారి కంప్యూటర్లు

జిల్లా ఎంప్లాయిమెంట్ (ఉపాధి కల్పనా) కార్యాలయంలోని కంప్యూటర్లు గత నెలరోజులుగా పనిచేయడం లేదు. దీంతో తమ విద్యార్హతలు నమోదు, రెన్యూవల్ చేసుకోను వచ్చిన నిరుద్యోగులు చేతులూపు కొంటూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. టెన్త్, ఇంటర్ ఫలితాలు

నిరుద్యోగుల లబోదిబో

రావడంతో జిల్లాలో వేలాది మంది విద్యార్థినీ, విద్యార్థులు తమ అర్హతలను ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో నమోదు చేసుకోను వెళ్తారు. కంప్యూటర్లు పని చేయక పోవడం వల్ల కొత్తగా పేర్లు నమోదు చేయించుకోను వచ్చిన వాళ్లను మళ్లీ రమ్మని కార్యాలయ సిబ్బంది వెనక్కు పంపిచేస్తున్నారు. రెన్యూవల్ కార్డులు తీసుకవెళ్లిన నిరుద్యోగుల వద్ద వాటిని తీసుకొని తర్వాత పోస్టులో పంపిస్తామంటున్నారు. రెన్యూవల్ కార్డులు పంపనంటూ అక్రమంగా 50 రూపాయల వంతున సిబ్బంది వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఇంజనీర్లు ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో చెడిపోయిన కంప్యూటర్లను మరమ్మత్తులు చేయాలట. అప్పటి వరకు అంతే సంగతులట. గతంలో ఎంప్లాయిమెంట్ కార్యాలయం ఆర్టీసి బస్టాండ్‌కు సమీపంలో వుండేది. నాలుగు నెలల క్రితం దీన్ని ఆటోనగర్‌కు మార్చడం వల్ల ఇక్కడకు వెళ్లను విద్యార్థినీ విద్యార్థులు పడరానిపాట్లు పడుతున్నారు. ఈ కార్యాలయాన్ని పట్టణ నడిబొడ్డుకు మార్చను జిల్లా అధికారులు కృషి చేయాల్సివుంది.

లాంతర్ వెలుగులో సర్కార్ వైద్యం

250 పడకలున్న నెల్లూరు పెద్దాసుపత్రిలో జనరేటర్ లేకుండా పోవడం వల్ల అత్యవసర సమయాల్లో చికిత్స చేయను వైద్య సిబ్బంది ఇబ్బంది పడాల్సి వస్తుంది. 10తేది సాయంత్రం నాలుగు గంటల పాటు పెద్దాసుపత్రి ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలచిపోవడంతో అత్యవసర చికిత్స అందక ప్రమాదవశాత్తు గాయపడిన ఒక మహిళ మరణించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతుండిన వందలాది రోగులు ఊపిరాడక బయటకు పరుగెత్తారు. పెద్దాసుపత్రి ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఐదుగంటల నుంచి తొమ్మిది గంటలవరకు విద్యుత్ సరఫరా నిలచిపోయింది. క్యాజువాల్టీ డ్యూటీలో పనిచేసిన డాక్టర్, పెట్రోమాక్స్ లైటు పెట్టుకొని వైద్య సేవలందించారు. ఈ సమయంలో ఆత్మకూరు బస్టాండ్ వద్ద టౌన్‌బస్ క్రింద పడి గాయపడిన మహిళను చికిత్స కోసం తీసుకొచ్చారు. ఆమెకు ఎక్స్‌రే, ఆక్సిజన్‌ను విద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్ల అందించ లేక పోవడంతో మరణించింది. అప్పుడప్పుడు విద్యుత్ సరఫరా నిలచిపోవడం వల్ల ఆపరేషన్ల విభాగంలోనూ లేనిపోని సమస్యలను ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా వందలాది. బీదాబిక్కి రోగులొచ్చి చికిత్సపొందే ప్రధాన ఆసుపత్రిలో జనరేటర్ లేకపోవడం శోచనీయం. ప్రభుత్వం గత రెండేళ్లుగా చికిత్స పొందను వచ్చిన రోగుల వద్ద నుంచి యూజర్

పెద్దాస్పత్రి దుస్థితి

ఛార్జీల పేరిట వసూలు చేసిన మొత్తం మూడు లక్షలరూపాయలు నిల్వవుంది. ఈ మొత్తంతో జనరేటర్ ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయవచ్చు. గల్లీల్లోని చిన్న ఆసుపత్రిల్లోనూ జనరేటర్లు వుండగా 250 పడకల ఆసుపత్రిలో లేకపోవడం దారుణం. పెద్దాసుపత్రిలో విద్యుత్ సరఫరా ఆగిపోయినప్పుడు శరీరం కాలిన రోగులు, ఆపరేషన్లు చేయించుకొన్నవాళ్లు పడే బాధ నరకాన్ని తలపింపజేస్తుంది.

ఆనం బ్రదర్స్‌కు బ్రహ్మరథం

నెల్లూరు, రాపూరు నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ఆనం బ్రదర్స్ వివేకానందరెడ్డి, రామనారాయణరెడ్డిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 11తేది కౌంటింగ్ పూర్తయ్యాక లెక్కింపు కేంద్రాన్ని చేరిన ఆనం బ్రదర్స్ రిటర్నింగ్ అధికారుల నుంచి గెలుపు పత్రాలను తీసుకొని బయటకు రాగానే పలువురు అభిమానులు వీరిని పూలమాలలతో ముంచెత్తారు. కాంగ్రెస్ కార్యకర్తలు,అభిమానులు స్కూటర్లపై ముందు నడవగా వివేకానందరెడ్డి, తన వ్యాన్ డోరు పట్టుకొని నిలబడ్డారు. బాణాసంచా మోతలతో విజయోత్సవ ప్రదర్శన ఫత్తేఖాన్ పేట సెంటర్ చేరగా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు రక్త తిలకం దిద్దారు. మార్గమధ్యంలోని ప్రతి వ్యాపార సంస్థ యజమాని వివేకానంద రెడ్డిని పుష్పమాలలతో ముంచెత్తారు.

తరువ 23వ పేజీలో

ప్రజానేతకు అభినందన మందారమాల!

బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా
పని చేస్తూ ప్రజల చేత శభాష్ అనిపించుకొని,
ఎన్నికల్లో ఘన విజయం సాధించిన
మా ప్రియతమ నాయకులు
శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధనరెడ్డి గారికి
మా హృదయ పూర్వక అభినందనలు.

బొంతా హరిబాబు
కాంగ్రెస్ నాయకులు, కవేటు
కొండూరు సురేష్‌రెడ్డి
బుచ్చిపాళెం
ఎస్.కె.హారున్
కాంగ్రెస్ మైనారిటీ నాయకులు, బుచ్చిరెడ్డిపాళెం

మెజారిటీలలో ఉదయగిరి ఫస్ట్; కోవూరు లాస్ట్!

నెల్లూరు జిల్లాలో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థులు మంచి మెజారిటీలు సాధించారు. జిల్లా కంతటికీ ఉదయగిరిలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి చంద్ర శేఖర్‌రెడ్డి మెజారిటీలో ఫస్ట్‌గా వచ్చారు. ఆయన మెజారిటీ 23,085 ఓట్లు. నెల్లూరులో ఆనం వివేకానందరెడ్డి 21,772 ఓట్లతో ద్వితీయ స్థానం; కావలిలో మాగుంట పార్వతమ్మ 21,149 ఓట్లతో తృతీయ స్థానం సంపాదించారు. అతి తక్కువ మెజార్టీ - కోవూరు కాంగ్రెస్ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిది. ఆయన మెజారిటీ 480 ఓట్లు. మొత్తం 11 అసెంబ్లీ నియోజక వర్గాలలో పోటీ చేసిన అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరం ఇది-

నెల్లూరు

మొత్తం ఓట్లు:	2,18,281
పోలైనవి:	1,15,869
పోస్టల్ బ్యాలెట్లు:	650

ఆనం వివేకానందరెడ్డి (కాం):	**67,635**
ఎస్. సురేష్ రెడ్డి(బిజెపి):	45,863
గున్నం ప్రతాప్(బిఎస్‌పి):	1239
పి. రాధాకృష్ణమూర్తి(ఎస్.పి):	407
జి. నరసింహులు(ఇండి):	240
పి. సుబ్బయ్య(ఇండి):	485
మెజారిటీ:	**21,772**

అల్లూరు

మొత్తం ఓట్లు:	1,38,394
పోలైనవి:	1,10,083
పోస్టల్ బ్యాలెట్లు:	540

కె.విష్ణువర్ధన్‌రెడ్డి(కాం):	**60,760**
బీద మస్తాన్ రావు(టిడిపి):	47,388
ఎస్. ఇంద్రాసేన(ఎస్‌పి):	659
ఎ. నాగరాజ్(ఇండి):	349
ఎ. మురళీధర్ రావు(ఇండి):	927
మెజారిటీ:	**13,372**

కోవూరు

మొత్తం ఓట్లు:	1,40,980
పోలైనవి:	1,04,965
పోస్టల్ బ్యాలెట్లు:	207



పి.శ్రీనివాసులురెడ్డి(కాం):	**45,270**
ప్రసన్నకుమార్‌రెడ్డి(టిడిపి):	44,790
జక్కా వెంకయ్య(సిపిఎం):	10,729
సి.బాబు(బిఎస్‌పి):	2,126
ఈదూరు శ్రీహరి(బిసిఎఫ్):	477
దేవూరు దేవకుమార్‌రెడ్డి(ఇండి):	290
ఎస్.దేవసేనయ్య(ఇండి):	406
వై.సుబ్బారావు(ఇండి):	590
వి.వెంకటరమణయ్య(ఇండి):	454
మెజారిటీ:	**480**

ఆత్మకూరు

మొత్తం ఓట్లు:	1,47,736
పోలైనవి:	1,18,715
పోస్టల్ బ్యాలెట్లు:	867

కొమ్మి లక్ష్మయ్యనాయుడు(ఇండి):	**43,118**
బొల్లినేని కృష్ణయ్య(బిజెపి):	38,746
డా.బి.సుందరరామిరెడ్డి(కాం):	32,272
టి. గిరినాయుడు(ఇండి):	709
పి. వెంకటసుబ్బయ్య(ఇండి):	328
పి.శ్రీహరి నాయుడు(ఇండి):	309
డి.రామానాయుడు(ఇండి):	495
వి.వెంకట శేషారెడ్డి(ఇండి):	1969
డి.శ్రీనివాసులు రెడ్డి(ఇండి):	769
మెజారిటీ:	**4,372**

రాపూరు

మొత్తం ఓట్లు:	1,75,991
పోలైనవి:	1,32,912
పోస్టల్ బ్యాలెట్లు:	192



ఆనం రామనారాయణరెడ్డి(కాం):	**67,607**
వై.శ్రీనివాసులురెడ్డి(టిడిపి):	61,769
ఎస్.సుబ్రహ్మణ్యం(టిజెఆర్‌పి):	1110
అల్లం వెంచయ్య(ఇండి):	682
అల్లం రత్నయ్య(ఇండి):	795
ఇ.చిన పెంచలయ్య:	949
మెజారిటీ:	**5,838**

సర్వేపల్లి

మొత్తం ఓట్లు:	1,64,137
పోలైనవి:	1,33,146
పోస్టల్ బ్యాలెట్లు:	140

ఆదాల ప్రభాకర్‌రెడ్డి(కాం):	**67,783**
చంద్రమోహన్ రెడ్డి(టిడిపి):	60,158
ఇ.చెంగల్ రావు(బిఎస్‌పి):	1847
బి.అరుణ(ఎస్‌పి):	544
ఎ.నాగేశ్వరరావు(బిసియుఎఫ్):	289
కోడూరు కమలాకరరెడ్డి(ఇండి):	128
ఎస్.చంద్రశేఖర రెడ్డి(ఇండి):	182
సి.శ్రీనివాసులు(ఇండి):	187
జె.వెంకట రమణయ్య(ఇండి):	179
ఎస్. సుధాకర రెడ్డి (ఇండి):	310
పి. రమణయ్య(ఇండి):	337
పి. వెంకట కృష్ణారెడ్డి(ఇండి):	412
ఎస్ రఘురామ్(ఇండి):	790
మెజారిటీ:	**7,625**

గూడూరు

మొత్తం ఓట్లు:	1,66,907
పోలైనవి:	1,20,140
పోస్టల్ బ్యాలెట్లు:	397

పత్రా ప్రకాశరావు(కాం):	**62,809**
డా. రాజేశ్వరమ్మ(టిడిపి):	53,978
ఆర్. కేశవులు(బిఎస్‌పి):	1575
పి. లక్ష్మయ్య(ఇండి):	808
ఎం. కొండయ్య(ఇండి):	907
మెజారిటీ:	**8,831**

సూళ్లూరు పేట

మొత్తం ఓట్లు:	1,54,359
పోలైనవి :	1,13,894
పోస్టల్ బ్యాలెట్లు:	292

నెలవల సుబ్రహ్మణ్యం(కాం):	**56,939**
పరసా వెంకటరత్నం(టిడిపి):	48,124
శైలానం వెంగయ్య(బి.ఎస్‌పి):	4,007
కురుగొండ మాతమ్మ(ఇండి):	940
పనబాక చిన వెంగయ్య(ఇండి):	551
పసల గంగా ప్రసాద్(ఇండి):	687
లెబకం మురళి(ఇండి):	1799
వాటం బేటి విశ్వనాథం(ఇండి):	847
మెజారిటీ:	**8,665**

వెంకటగిరి

మొత్తం ఓట్లు:	1,47,405
పోలైనవి:	1,16,450
పోస్టల్ బ్యాలెట్లు:	292

నేదురుమల్లి రాజ్యలక్ష్మి(కాం):	**57,830**
సాయికృష్ణ యాచేంద్ర(టిడిపి):	51,135
దొంతు రమేష్(బిఎస్‌పి):	5624
ఎ.కాశేంద్రప్రసాద్(ఎన్టీఆర్‌టిడిపి):	1,023
ఎ. చంద్రశేఖర్ యాదవ్(ఎస్పి):	838
మెజారిటీ:	**6,695**

కావలి

మొత్తం ఓట్లు:	1,63,534
పోలైనవి:	1,18,079
పోస్టల్ బ్యాలెట్లు:	607

మాగుంట పార్వతమ్మ(కాం):	**68,167**
మాదాల జానకి రాం(టిడిపి):	47,018
జి. సత్యనారాయణ(పిపిఐ):	206
జి.వెంకటేశ్వర్లు(ఇండి):	797
సి.బాలశంకర్(ఇండి):	161
కె.మస్తానయ్య(ఇండి):	117
పి.నందీశ్వరరావు(ఇండి):	127
బి. వెంకటేశ్వర్లు(ఇండి):	138
ఎం. శ్రీనివాసులు(ఇండి):	245
షేక్ మస్తాన్(ఇండి):	403
మెజారిటీ:	**21,149**

ఉదయగిరి

మొత్తం ఓట్లు:	1,20,113
పోలైనవి:	89,319
పోస్టల్ బ్యాలెట్లు:	602

మేకపాటి చంద్రశేఖరరెడ్డి (కాం):	**55,076**
కంభం విజయరామిరెడ్డి(టిడిపి):	32,001
ఓ.రామ్‌రెడ్డి(ఇండి):	821
కె.రంగారెడ్డి(ఇండి):	145
జి.రామాంజనేయులు(ఇండి):	111
జి.రమణారెడ్డి(ఇండి):	175
ఆర్.పద్మనాభరెడ్డి(ఇండి):	58
బి.పెదబ్రహ్మయ్య(ఇండి):	72
ఎ.కొండలరావు (ఇండి):	108
ఎనమల వెంగయ్య(ఇండి:	128
ఆర్.నరసింహులు(ఇండి):	135
ఆర్.శ్రీనివాసులు రెడ్డి(ఇండి):	146
కె.వెంకటేశ్వరరెడ్డి(ఇండి):	343
మెజారిటీ:	**23,085**

బ్రాహ్మణ వివాహ సంబంధాలకు
సంప్రదించండి
ఫోన్: 0861 - 2316351

SSC-02లో జిల్లా 1st సాధించిన విద్యా సంస్థ... వేదవ్యాస

మాగుంట లేఅవుట్‌లో మా నూతన భవనము నందు మరియు అరవిందనగర్ Campus నందు
L.K.G. To X అడ్మిషన్లు జరుగుచున్నవి
హాస్టల్ వసతి కలదు
వేదవ్యాస స్కూల్
(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంస్థ)
అరవిందనగర్, మాగుంట లేఅవుట్ (లెక్చరర్స్ కాలనీ), నెల్లూరు
ఫోన్: 2341818, 2328760
A.P.BALAJI Correspondent

వెంకటగిరి నియోజకవర్గ ఓటరు మహాశయులకు

హృదయపూర్వక కృతజ్ఞతలు



వెంకటగిరి నియోజకవర్గంలో
రెండవసారి శాసనసభ్యురాలుగా
నన్ను విజయపథంలో నిలిపిన
ఓటరు మహాశయులకు,
కాంగ్రెస్ పార్టీ నాయకులకు,
కార్యకర్తలకు, అభిమానులకు
పేరుపేరునా హృదయపూర్వక
కృతజ్ఞతలు తెలియచేసు
కుంటున్నాను. మీ అండదండ
లున్నంత కాలం నియోజకవర్గ
అభివృద్ధికి శక్తివంచన
లేకుండా కృషి చేస్తానని
తెలియజేసుకుంటున్నాను

సదా మీ సేవలో...

నేదురుమల్లి రాజ్యలక్ష్మి, శాసనసభ్యులు, వెంకటగిరి

నామ రూపాలు కోల్పోయిన నల్లపరెడ్ల కుటుంబం!

నెల్లూరు జిల్లాలో అసెంబ్లీ స్థానాల ఫలితాలు కాంగ్రెస్‌వాదులను ఆశ్చర్యానంద సాగరంలో ముంచెత్తితే - తెలుగు దేశం వాదులను ఆవేదనాంధకారంలోకి నెట్టి పారేశాయి. ఎవరూ వూహించని, ఎవరూ కలకూడా కనని రీతిలో వచ్చాయి ఫలితాలు. అందువల్లనే కౌంటింగ్ కేంద్రాలలో తెలుగుదేశం వాదుల ముఖాలలో కత్తి వాటుకు నెత్తురు చుక్కలేదు, తమ కళ్లను తామే నమ్మలేక దిమ్మ తిరిగి నిలబడిపోయారు. కాంగ్రెస్ వాదులకు ఓట్ల లెక్కింపులో రౌండు రౌండుకు పెరుగుతున్న మెజారిటీని చూస్తే నేల మీద కాలు నిలవలేదు. అసలు గెలుస్తామా లేదా అన్న దిగులుతో, గుబులు గుబులుగా వచ్చిన వారాయ మరి. ఆ కేంద్రాలలో వున్న అధికారులు, సిబ్బంది కూడా ఫలితాల తీరు చూసి నివ్వెరపోయారు. రెండు పార్టీల ఏజెంట్లకు కూడా పరిస్థితి ఏ మాత్రం అర్థం కాలేదు. ఓటమిని జీర్ణించుకోలేని దుఃఖం ఒకరిదైతే - ఇంత పెద్ద గెలుపును తట్టుకో లేని తికమక మరొకరిది.

మైనారిటీ ఓటర్ల కక్ష - కమ్యూనిస్టుల రక్ష!

నెల్లూరు అసెంబ్లీ స్థానంలో ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ ఓటర్లు బిజెపి మీద కక్షతో ఓటు వేసినట్లు కనపడిందని పోలింగ్ తర్వాత విశ్లేషణలో వ్యాఖ్యానించాము. అదే నిజమైంది. కాంగ్రెస్ వాదులే అసలు గెలుస్తాడా లేదా అన్న వూగిసలాటలో వుండిన స్థానం ఇది; మేము కూడా ఆరేడు వేల మెజారిటీతో విజయం సాధిస్తాడని భావించాము. కాని తీరా చూస్తే 22వేల ఓట్ల తేడా వచ్చింది. అభ్యర్థి ఆనం వివేకానంద రెడ్డికి కళ్లు గిర్రున తిరిగాయి - ఆ మెజారిటి చూసి. మైనారిటీ ఓటర్లతో పాటు కమ్యూనిస్టులు కూడా శ్రీరామ రక్షగా నిలిచారు వివేకాకు. నెల్లూరులో ఒకే అభ్యర్థి వరుసగా రెండవసారి ఎమ్మెల్యేగా గెలవడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. వివేకాతో ఆ కొత్త చరిత్ర ప్రారంభమైంది. అభ్యర్థిగా ఆయన మీద ప్రజలలో చాలా వ్యతిరేకత వున్నది అనే ఏకైక నమ్మకంతో ఇక్కడ పోటీకి సిద్ధపడ్డాడు బిజెపి సురేష్‌రెడ్డి. తెలుగుదేశం వాదులు ఈ సీటు ఇవ్వనుకాక ఇవ్వము అంటే వెంకయ్యనాయుడి స్థాయిలో వత్తిడి తెచ్చి కేటాయించుకున్నాడు. ఎన్నికల నిర్వహణలో ఏలోపమూ చేయ లేదు. కాని దురదృష్టం - ఫలితం వికటిం చింది.

వ్యక్తిగా, రాజకీయవాదిగా వివేకానందరెడ్డి వ్యక్తిత్వం చిత్రమైనది. అందరితో మంచిగా వున్నట్లే కనపడుతూనే - ఎవరికీ వుపయోగపడక పోవడం వివేకానంద రెడ్డి ప్రత్యేకత. చిన్నప్పుడు అయ్యవారు సుమతి శతకం బాగా చదివించాడేమో తెలియదు కాని - ఆకుకు అందక, పోకకు పొందక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుంటాడు. రెండవసారి ఓట్లకోసం వెళ్లినా ఆయనకు ఇబ్బంది ఎదురుకాక పోవడానికి కారణం అదే. ఇళ్లు కట్టించడం, రేషన్‌కార్డులు ఇప్పించడం వంటి పనులలో వేలు పెట్టివుంటే ఇప్పిస్తానని ఆశ పెట్టివుంటే జనంలోకి వెళ్లడం అసాధ్యమైవుండేది. చేయించుకున్నవాడు మర్చిపోతాడు; పని జరగని వాడు తిట్లకు మళ్లుకుంటాడు. ఎవరికీ ఏ పనీ చేయలేదు కాబట్టి అందరూ ఆయన్ను అభిమానించారు. ప్రత్యర్థులకు ఈ సూక్ష్మం అర్థం కాలేదు పాపం.

ఏది ఏమైనా వివేకానందరెడ్డి రాజకీయజీవితంలో ఇదొక మరుపురాని

శాసన సభా స్థానాల సమీక్ష

ఘట్టం. రాజకీయంగా మరిన్ని మెట్లు ఎక్కడానికి మహత్తర అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవడం, పాడు పెట్టుకోవడం రెండూ ఆయన చేతిలోనే వున్నాయి.

నామరూపాలు కోల్పోయిన నల్లపరెడ్ల వంశం

పోలింగ్ నాటి ఓటరు తీరు చూస్తుంటే వట వృక్షాలను పెకలించే పెను తుఫాను వలె కన్పిస్తున్నదని గత వారం వ్రాశాము; కోవూరు నియోజక వర్గంలో ఫలితం దాన్ని నిజం చేసింది. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి అనే రాజకీయ వట వృక్షాన్ని వేళ్లతో సహా పెకలించివేసి, గెలుపు సాధించాడు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి. మూడున్నర దశాబ్దాలుగా జిల్లాలో నడిచిన నల్లపరెడ్ల ప్రాభవానికి చరమ గీతం పాడాడు పోలంరెడ్డి. 1972 తర్వాత నల్లపరెడ్డి కుటుంబం నుంచి ఎమ్మెల్యే లేకపోవడం అనేది జరగనేలేదు. అంత క్రితం కూడా జి.ప. రాజకీయాలు వారి కనుసన్నలలో నడిచాయి. ఈ ఎన్నికతో వారి చిరునామా గల్లంతు అయ్యింది. ఈ లోపాన్ని సవరించుకోవడానికి ఐదేళ్లు ఎదురు చూడవలసి రావడం ప్రసన్నకుమార్‌రెడ్డికి ఎంతటి మానసిక చిత్రహింసో బాగా దగ్గరగా వుండేవారికి అర్థం అవుతుంది. ఈ పరిస్థితి కొని తెచ్చుకోవడంలో ప్రసన్న సొంత తప్పులు చాలానే వున్నాయి. కోవూరు తనకు శాశ్వత జాగీరు అనుకున్నాడాయన. ఆ ధైర్యంతో అనుచరులను నిర్లక్ష్యం చేశాడు. తనను అభిమానించే వారిని కూడా దూరం చేసుకున్నాడు. తనను ఎవరూ ఏమీ చేయలేరు. అన్నది నమ్మకం. గండవరం పట్టాభి, లేగుంటపాడు తులసి రామరెడ్డి, కోవూరు అశోక్, రాజుపాళెం చలపతి వంటి వారు చాలా మంది కాంగ్రెస్‌తో చేతులు కలపడం వల్లనే ఈ ఓటమి అన్నది నిజం. వీరిలో ఏ ఒక్కరు చేజారకున్నా ప్రసన్న మళ్లీ గెలిచేవాడు అనడం నిజం. ఒక్కసారిగా అన్ని గ్రామాలలో అనుచరులను కోల్పోవలసి రావడానికి కారణం ఏమిటో ఇప్పటికైనా ప్రసన్న ఆత్మ విమర్శ చేసుకోవలసిన అవసరం వుంది.

కొత్త ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మహర్జాతకుడు. కలిసివచ్చే వాడికి నడిచి వచ్చే కొడుకు పుడతాడు అన్నట్లుగా రాజకీయంగా ఓనమాలు దిద్దకుండానే ఎమ్మెల్యే అయిపోయాడు. ఒక్క జీవిత కాలం ఎదురు చూసినా ఈ భాగ్యం దక్కని అభాగ్యులు ఎందరు వున్నారో తెలిసిందే కదా? అయాచితంగా లభించిన ఈ సిరిని నిలబెట్టుకోవడం పోలంరెడ్డి బాధ్యత. కోవూరు ప్రజల ఓట్లే కాదు, వారి అభిమానం కూడా పొందగలిగేటట్లు వ్యవహరించవలసిన గురుతర కర్తవ్యాన్ని నిర్వహించవలసి వుంటుంది ఆయన.

బిసిలకు కోలుకోలేని రాజకీయ నష్టం

అల్లూరులో తాను గెలుస్తానన్న నమ్మకం ఏ కోశానా లేనివాడు కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి. ఒక వేళ గెలిచినా వందలలోనే వుంటుంది తేడా అనుకున్నారు అందరు. మా అంచనా ప్రకారం కూడా 8వేల ప్రాంతం అనుకున్నాము. కాని ఆయన 13000 ఓట్ల మెజారిటీ సాధించాడు. విష్ణుకు రాజకీయంగా పునర్జన్మ ఇది. వరుసగా రెండు ఎన్నికలలో ఓటమితో క్రుంగిపోయి వుండినాడాయన.

తరువాయి 9వ పేజీలో





'ఆనం' సోదరుల విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు







నెల్లూరు, రాపూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా

శ్రీ ఆనం వివేకానందరెడ్డి,

శ్రీ ఆనం రామనారాయణరెడ్డిలను

రెండోసారి భారీ మెజారిటీతో గెలిపించిన

నెల్లూరు, రాపూరు ఓటరు మహాశయులకు

కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఈ గెలుపునకు సహకరించిన

సి.పి.ఎం., సి.పి.ఐ. పార్టీ నాయకులకు

ప్రత్యేక ధన్యవాదాలు

తెలియజేస్తున్నాను.

సన్నపురెడ్డి పెంచలరెడ్డి

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు

ఎ.పి. ఎడిబుల్ ఆయిల్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు

ధనబలంపై జనబలమే గెలిచింది

ఇప్పుడూ అదే జరిగి వుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవలసి వచ్చేది. కాని దేవుడు కరుణించాడు. నియోజక వర్గంలోని కాంగ్రెస్‌వాదులకు చాలా రుణపడి వున్నారు విష్ణు. తాను వారికేమీ చేయకపోయినా, వారు ఆయన కోసం సర్వం వడ్డి పని చేశారు. నిస్వార్థమైన అభిమానం అది. దాన్ని నిలుపుకోవడానికి చాలా కష్టపడవలసి వుంటుంది ఆయన.

తెలుగుదేశం అభ్యర్థి బీద మస్తాన్ రావు అన్యాయంగా బలైపోయాడు. హితులు, స్నేహితులు ఎంతగా వారించినా వినకుండా చంద్రబాబు మాయలో పడి ఈ ఊబిలో దిగాడాయన. ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకున్నాడు. ఈ ఓటమి వల్ల నష్టం జరిగింది ఆయన ఒక్కడికే కాదు అన్నది గుర్తించడం అవసరం. జిల్లాలో వెనుకబడిన వర్గాలన్నిటికీ కోలుకోలేని రాజకీయ అశనిపాతం ఇది. బిసిలకు సీటు ఇచ్చినా దండగ అన్న దుష్ప్రచారం జరపడానికి భవిష్యత్తులో దీన్నొక ఉదాహరణగా వాడే ప్రమాదం వుంది. మస్తానయ్య ఇంతటితో రాజకీయాలు చాలించుకుంటాడో లేక మరింత పట్టుదలతో పై ఎన్నికల నాటికి తన స్థానాన్ని బలవర్ధకం చేసుకుంటాడో వేచి చూడాలి.

ధనబలంపై జన బలమే గెలిచింది

ఆత్మకూరు నియోజక వర్గ ఫలితం భవిష్యత్తు రాజకీయ వ్యూహకర్తలకు ఒక రెఫరెన్స్ గ్రంథం వంటిది. రాజకీయాలలో రాణించాలన్నా; ఎన్నికలలో నిలబడాలన్నా డబ్బు తప్పనిసరి అనే అపోహ ఒకటి ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సీట్ల కేటాయింపులో డబ్బును కొలమానంగా వాడుతున్నారు అందరు. ఐతే జనం అభిమానం పొందగలిగిన వాడికి ధనంతో పనిలేదని నిరూపించింది ఈ ఎన్నిక.

బిజెపి అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్య ఈ నియోజక వర్గంలో పెట్టిన ఖర్చు మరే రాజకీయవాది కూడా మరే నియోజక వర్గంలోను పెట్టలేదు అనడం నిజం. ఆయన ఎన్నికల ఖర్చు దాదాపు 7కోట్లు అని అంచనా. పోలింగ్‌కు ముందు ఒకే ఒక్క రాత్రిలో మూడున్నర కోట్ల రూపాయలు వెదజల్లారాయన. కాని నాలుగున్నర వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. కేవలం జనం మాత్రమే కల్గిన కొమ్మి లక్ష్మయ్య నాయుడు ముందు ఆయన ధనం ఎంత మాత్రం పనిచేయలేదు. ఆయన దగ్గర డబ్బు తీసుకున్నవారు కూడా ఆయనకు ఓటు చేయడానికి ఇష్టపడడం లేదని గత వారమే వ్రాశాము అదే నిజమైనది.

లక్ష్మయ్య నాయుడు గారు ఆత్మకూరులో ప్రతి ఓటరుకు ఆజన్మాంతం రుణపడి వుండక తప్పదు. తెలుగు దేశం పార్టీ టికెట్ కేటాయింపులో లక్ష్మయ్యకు జరిగిన అన్యాయం తమకే జరిగినట్లుగా భావించారు ఆత్మకూరు ఓటర్లు; ఆ కక్షతో ఆయన్ను చిల్లిగవ్వ కోరకపోవడమే కాదు; తమ డబ్బు తాంబూలంలో పెట్టి ఆయనకు అందించి మరీ గెలిపించారు. ఈ అదృష్టం ఎంతో పుణ్యం చేస్తే కాని లభించదు. వారి రుణం ఏ రూపంలో తీర్చుకొంటాడో మరి.

కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ సుందర రామిరెడ్డి గారు - కోడెల కుమ్ములాటలో లేగదూడవలె నలిగి పోయారిక్కడ. ఆయన బలహీనత - అతి మంచితనం. బిజెపి అభ్యర్థి కృష్ణయ్యను తన రాజకీయ ప్రత్యర్థిగా భావించి ఎన్నిక జరిపి వుంటే ఫలితం వేరుగా వుండేది. కాని, స్నేహ ధర్మంతో ఒక్క మాట కూడా అనలేక పోవడంతో ఓటర్లు ఆయన్నూ విశ్వసించలేదు. అలవాటు లేని పనిగా డబ్బు, మందు పంచి పెట్టినా పని చేయలేదు

రాజాల బూజుదులిపిన రాజ్యలక్ష్మమ్మ

వెంకటగిరిలో వరుసగా రెండవసారి గెలిచిన ఎమ్మెల్యేగా రాజ్యలక్ష్మమ్మగారు చరిత్ర సృష్టించబోతారని గత వారం ఊహించాము. అదే నిజమైంది ఆరున్నర వేల ఓట్ల తేడాతో గెలిచారామె. ఈ దెబ్బతో వెంకటగిరికి పట్టిన రాజాల బూజు వదిలి పోయింది. రాజాలు ఓటమి ఎరుగరు అన్న తప్పుడు అభిప్రాయం చాలా కాలం నుంచి ప్రచారంలో వుంది. 1937లో, రాజ్యం వారి చేతులో వున్నప్పుడే ఓడిపోయిన చరిత్ర వారిది. కాని ఇటీవల కాలంలో వారు పోటీ చేసే పార్టీ గాలి తోలే సమయంలో మాత్రమే యాధృచికంగా వారికి టిక్కెట్ వస్తుండడంతో ఆ అభిప్రాయం ప్రచారంలో పెట్టారు. ఈ ఎన్నికతో అది

> **శాసన సభా స్థానాల సమీక్ష**
> (7వ పేజీ కొరవ)

తప్పుడు భావన అని తేలిపోయింది. వారి కుటుంబానికి బహుశా ఇది చివరి ఎన్నిక కావచ్చు. మరొకసారి రాజకీయాలలోకి వచ్చే సాహసం వారు చేస్తారని అనుకోలేము. వారితత్వం అటువంటిది.

రాజ్యలక్షమ్మగారు మొదటి పర్యాయం అనుభవంతోనే శాసనసభలో అందరి దృష్టి ఆకర్షించారు. ఈసారి ఆమె మరింత చురుకైన పాత్ర పోషించనున్నారు. రాజకీయ ప్రమోషన్‌కు కూడా ఈసారి అవకాశాలు ఎక్కువ. గత ఎన్నికలలో ఆమె జనార్దనరెడ్డి సతీమణిగా ఓటర్ల వద్దకు వెళ్లారు; ఇప్పుడది జరగలేదు. తన సొంత పలుకుబడి, ప్రతిష్టలతో పోరాటం చేశారు. ఈ గెలుపు ఆమె సొంతం. ఇదే ఆత్మ విశ్వాసంతో, ఇదే మెలుకువతో, ఇదే పట్టుదలతో ఆమె తన రాజకీయ మనుగడ సాగిస్తే అతి సులువుగా వున్నత శిఖరాలు అందుకుంటారన్నది నిజం.

ఊహలకనుగుణంగానే గూడూరు, సూళ్లూరుపేట

గూడూరు, సూళ్లూరుపేట నియోజక వర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులు ఊహలకు అనుగుణంగానే గెలుపు సాధించారు. సూళ్లూరుపేటలో నెలవల సుబ్రమ్మణ్యం గెలుపు తెలిసిన సంగతే అయినా - చివరి క్షణం వరకు పోరాటం తప్పలేదు. తెలుగు దేశం పార్టీ అభ్యర్థి పరసారత్నం ఆర్థికంగా, రాజకీయంగా బలవంతుడు కావడమే అందుకు కారణం. వేనాటి చంద్రారెడ్డి అండ వుంది ఆయనకు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పసల పెంచలయ్య వెన్నుపోట్లు వారికి సహకరిస్తాయని భావించారు. అయితే ఈసారి ఆ పప్పులు ఏవీ వుడకలేదు. గతంలో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నెలవల సుబ్రమ్మణ్యం ఈ నియోజక వర్గంతో పెట్టుకున్న సత్సంబంధాలు బాగా పనికి వచ్చాయి. వాకాటి నారాయణరెడ్డి సహచర్యం అందుకు తోడయ్యింది. చంద్రారెడ్డి వేసే ప్రతి ఎత్తుకు చెక్ చెప్పాడు నారాయణరెడ్డి.ఎన్నిక తనది కాకపోయినా తన సొమ్ము ధారాళంగా వదిలాడు.

ఏడేళ్ళ క్రితం మూడు నాళ్ల ముచ్చటగా ముగిసిన ఎమ్మెల్యే భోగం తర్వాత రాజకీయ నిరుద్యోగంతో సతమతమవుతుండినాడు నెలవల సుబ్రమ్మణ్యం. ఈ ఎన్నికతో ఆ ఏలిననాటి శని వదిలి పోయింది. నియోజక వర్గంలోని ఓటర్లను, కాంగ్రెస్ వాదులను జాగ్రత్తగా పట్టుకుని వస్తే మంచి రాజకీయ భవిష్యత్తు లభిస్తుంది ఆయనకు.

గూడూరు ఎమ్మెల్యే పత్రా ప్రకాశరావుకు కూడా ఇది రాజకీయ పునర్జన్మ. గతంలోనే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా తన జీవన ప్రమాణాలలో, జీవిత గమనంలో స్వల్పమార్పు కూడా తెచ్చుకోలేని అమాయకుడు ప్రకాశరావు. ఎన్ని పదవులు వచ్చినా వినయం వీడని సంస్కారి. నిప్పువంటి నిజాయితీపరుడు. అటువంటి వారు రాజకీయాలలో పైకి ఎదగడం చాలా అవసరం.

ఎంత గాలితోలినా ఆ ఆరువేలతోనే సరి

ఎంత పొద్దుగాడ లేచినా చింత గుంట దగ్గరే తెల్లారుతుందన్నట్లుగా, రాష్ట్రంలో ఏ పార్టీకి ఎంత గాలి తోచినా రాపూరులో మాత్రం గెలిచే అభ్యర్థుల మెజారిటీలు ఆరు వేలకు మించవు. అదొక ఆనవాయితీ అయిపోయింది. గతంలో నువ్వుల వెంకటరత్నం నాయుడు వున్నప్పుడు అంతే; ఇప్పుడు అంతే. ఈసారి కూడా ఆనం రామ నారాయణరెడ్డి ఆరువేలకు ఒక్కరవ్వ తక్కువ మెజారిటీ తెచ్చుకున్నారు. నియోజక వర్గ గ్రామాలలో ఈనాటికి కూడా ఊరి పెద్ద మాటను వినే ఓటర్లు, రైతును అనుసరించి వెళ్లే పెద్దలు వుండడమే. ఇక్కడ ఏ గాలి తోలక పోవడానికి కారణం. కులాలు, వర్గాలను బట్టి ఎన్నిక జరుగుతుందే తప్ప పార్టీని అనుసరించి వెళ్లరు. టౌన్‌లోని భాగాలు, నెల్లూరు రూరల్ మండలంలోని గ్రామాలలో మాత్రమే పార్టీల గాలి తోలుతుంది.

రామనారాయణరెడ్డి పట్ల ఈ సారి గ్రామాలలో కొంత అసంతృప్తి వున్న మాట నిజం. అయితే మళ్లీ గెలిస్తే మంత్రి అవుతాడన్న ప్రచారం జరగడంతో అది న్యూట్రల్ అయిపోయింది. ఇప్పటికి ఐదు ఎన్నికల నుంచి రాపూరులో పోటీ చేస్తున్నాడు రామనారాయణరెడ్డి. ఎంత కష్టపడినా ఆ పాత రోత వుండనే వుంటుంది కదా? వచ్చే సారికి ఆయన నియోజకవర్గం మార్చుకోవడమో లేక ఎమ్మెల్యే వంటి ప్రమోషన్లకు వెళ్లిపోవడమో సుఖం.

తెలుగుదేశం అభ్యర్థి ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డికి ఇటువంటి విశ్రాంతులు అలవాటే. దిగులు లేదు, విచారమూ

కొరవ 16వ పేజీలో

అతి సాధారణ విద్యార్థులను ప్రతిభావంతులైన విద్యార్థులుగా తీర్చిదిద్ది రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధిస్తున్న సంస్థ

శాంతినికేతన్ జూనియర్ కాలేజి

(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపబడిన సంస్థ) (డే & రెసిడెన్షియల్)

మిలటరీ కాలనీ, కొండాయపాలెం గేటు, నెల్లూరు -4.

State 6th Rank (M.P.C)

K.V. Avinash Reddy
H.T.No.3261976

అతి తక్కువ ఫీజులతో సామాన్య విద్యార్థులతో సైతం కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్న సంస్థ

"శాంతినికేతన్"

459/470

జూనియర్ ఇంటర్ ఫలితాలలో విజయం సాధించిన మా విద్యార్థినీ, విద్యార్థులకు శుభాకాంక్షలు...

కోర్సులు: ▸ M.P.C. ▸ BI.P.C. ▸ M.E.C. ▸ C.E.C. (T.M. & E.M.)

అడ్మిషన్ల కొరకు సంప్రదించండి.

గమనిక:

1. 10వతరగతిలో 500పైగా మార్కులు పొందిన వారికి ఫీజులలో రాయితీ కలదు.
2. S.C., S.T విద్యార్థులకు స్కాలర్‌షిప్ సౌకర్యం కలదు.

యం. మోసెస్, డైరెక్టర్
శాంతినికేతన్ జూనియర్ కాలేజి

విద్యారంగంలోనే అగ్రస్థానం ! వరుస విజయాల అద్భుత ప్రస్థానం !!

భారతావనిలోనే నారాయణ నెం. 1

జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్, ఐ.ఐ.టి. స్క్రీనింగ్... పరీక్షలు ఏవైనా అద్భుత ఫలితాలు మాత్రం నారాయణ విద్యార్థులవేనని ఈ ఏడాది ఫలితాలు రుజువు చేశాయి. జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్‌లలో రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకులు, ఐ.ఐ.టి. స్క్రీనింగ్‌లో జాతీయ స్థాయిలో అగ్రస్థానంతో పాటు జిల్లాలోనూ నారాయణ విద్యా సంస్థలు తమ ఆధిక్యత చాటుకున్నాయి. మ్యాథ్స్, సైన్సులోనే కాకుండా ప్రారంభించిన ఏడాదిలోనే కామర్స్‌లో కూడా నారాయణకు తిరుగు లేదని ఈ మేటి ర్యాంకులే నిరూపించాయి.

2004 - Jr. Inter లో స్టేట్ టాపర్స్

M.P.C.	M.E.C.	C.E.C.	Bi.P.C.
1st RANK	1st RANK	4th RANK	6th RANK

2004 - Sr. Inter లో స్టేట్ టాపర్స్

M.E.C.	Bi.P.C.	M.P.C.
1st RANK	4th RANK	6th RANK

I.I.T.(JEE) స్క్రీనింగ్‌లో...

549 (ఇవి కేవలం ఆంధ్రప్రదేశ్) + 450 (ఇవి కేవలం ఉత్తర భారతదేశం) = 999 Total Ranks (All India)

నెల్లూరు డే-కాలేజి నుండి...

Jr. Inter లో M.P.C. నందు 10 లోపు ర్యాంకులు...

- 462/470 State 3rd RANK — M. Sindhuja, HT No. 3253325
- 461/470 State 4th RANK — B.N.S.V.S. Sai Krishna, HT No. 3253363
- 460/470 State 5th RANK — P. Gayathri, HT No. 3253431
- 459/470 State 6th RANK — M.R. Kasyap, HT No. 3267383
- 458/470 State 7th RANK — M.V.L. Srujana Kanthi, HT No. 3263518

- 458/470 State 7th RANK — P. Vidya Soujanya, HT No. 3254343
- 458/470 State 7th RANK — C. Spoorthi, HT No. 3264394
- 457/470 State 8th RANK — B. Sravanthi, HT No. 3263454
- 456/470 State 9th RANK — C.T.V. Neelima, HT No. 3254487

- 456/470 State 9th RANK — B. Sneha, HT No. 3267826
- 455/470 State 10th RANK — K. Tejaswi, HT No. 3263860

ఉత్తీర్ణతా శాతం **86.5%**

Sr. Inter లో M.P.C. నందు 960 పైగా మార్కులు సాధించిన వారు

- 973/1000 — K. Hima, HT No. 4173791
- 968/1000 — K. Anusha, HT No. 4174187
- 968/1000 — K. Prathyusha, HT No. 4189166
- 967/1000 — T.V. Sai Tanaya, HT No. 4189009
- 967/1000 — V. Monisha, HT No. 4182646

- 964/1000 — B. Sindhura, HT No. 4189252
- 964/1000 — V. Sushrutha, HT No. 4185726
- 962/1000 — R. Praveena, HT No. 4182466
- 961/1000 — K. Haritha, HT No. 4173678
- 961/1000 — A. Himabindu, HT No. 4182225

- 960/1000 — Y. Srikar, HT No. 4174435
- 960/1000 — D. Animesh, HT No. 4182325

ఉత్తీర్ణతా శాతం **93.7%**

బ్రహ్మదేవం రెసిడెన్షియల్ క్యాంపస్ నుండి...

Jr. Inter లో M.P.C. నందు 450 పైగా మార్కులు సాధించిన వారు

- 455/470 — V. Gireesh Kumar, HT No. 3256428
- 455/470 — M. Lakshmi Narayana Reddy, HT No. 3254265
- 455/470 — C. Srinivas Aravind, HT No. 3253993
- 454/470 — Y. Sanjay Reddy, HT No. [illegible]
- 454/470 — M. Hemanth, HT No. [illegible]

- 451/470 — Y. Ashok Kumar Reddy, HT No. [illegible]
- 450/470 — G. Pavan Kumar, HT No. [illegible]

Ist Classes **311** **89.37%**

Sr. Inter లో M.P.C. నందు 950 పైగా మార్కులు సాధించిన వారు



- 969/1000 — M. Krishna Kishore, HT No. [illegible]
- 968/1000 — B. Vijay Mohan Reddy, HT No. [illegible]
- 957/1000 — S. Krishna Kumar, HT No. [illegible]
- 955/1000 — Md. Rafiulla, HT No. [illegible]
- 955/1000 — M. Kamal Kishore, HT No. [illegible]

- 952/1000 — J. Ravi Kumar, HT No. 4173690
- 950/1000 — S.B. Karimulla, HT No. [illegible]

Ist Classes **233** **94.84%**

నరసింహకొండ ఐ.ఐ.టి. క్యాంపస్ నుండి...

Jr. Inter లో...

- State 4th RANK 461/470 — M. Ravindra, HT. No. 3267457
- State 9th RANK 456/470 — K. Yaswanth Kumar, HT. No. 3253979
- 10th RANK (7మంది)

I.I.T. Screening లో...

- 49th RANK — M. Jayanth, HT. No. 4174069

Jr. Inter లో	Sr. Inter లో
95.27%	98.29%

134 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు

రాష్ట్రంలోని వివిధ నారాయణ శాఖలలో గత ఏడాది కామర్స్ కోర్సులను ప్రారంభించాము. ప్రారంభించిన మొదటి సం॥లోనే రాష్ట్రస్థాయిలో జూనియర్, సీనియర్ ఇంటర్‌లలో అత్యధికంగా స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించడం విద్యారంగ చరిత్రలో నభూతో నభవిష్యతి. ఈ స్ఫూర్తితో మరిన్ని విజయాలకోసం నెల్లూరు ఆచారివీధి బ్రాంచిలో ఈ ఏడాది నుంచే MEC, CEC (E.M. మాత్రమే) కోర్సులు ప్రారంభిస్తున్నాము.

మహిళా కళాశాల M.P.C. & Bi.P.C. ఇంటెన్సివ్ క్యాంపస్ నుండి...

Sr. Inter లో...

- MPC 968/1000 — Sukeerthi, HT. No. 4182393
- BiPC 959/1000 — Pavani Harikka, HT. No. 4186206

Jr. Inter లో...

- MPC 454/470 — G. Soumya, HT. No. 3263708
- MPC 453/470 — A. Nagini, HT. No. 3267768
- BiPC 452/470 — Ch. Bhanupriya, HT. No. 3263496

ఉత్తీర్ణతా శాతం

Sr. Inter Bi.P.C. లో	93.4%
Ist Classes	91.12%

Sr. Inter M.P.C. లో	92.8%
Ist Classes	90.2%

అడ్మిషన్లు జరుగుచున్నవి

వివరములకు బ్రాంచీల ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించగలరు.

- కోవూరు మరియు బుచ్చి నుండి బాలికలకు వ్యాను సౌకర్యము కలదు

నారాయణ

విద్యా సంస్థలు - నెల్లూరు

- డే-కాలేజి, హరనాథపురం, ఆచారివీధి, స్టోన్‌హౌస్‌పేట. ఫోన్ : 2330874.
- మహిళా కళాశాల (M.P.C. & Bi.P.C.) ఇంటెన్సివ్ క్యాంపస్. హరనాథపురం. ఫోన్స్ : 2323939, 2323793.
- బాలుర రెసిడెన్షియల్ క్యాంపస్, బ్రహ్మదేవం. ఫోన్స్ : 2374635, 303.
- ఐ.ఐ.టి. క్యాంపస్, నరసింహకొండ. ఫోన్ : 2399684.

ఎమ్పీలకు అన్ని ఓట్లు ఎట్లా వచ్చాయి?

అడగాల్సిన ప్రశ్నే కాని, సమాధానం చెప్పడం మాత్రం చాలా కష్టం నెల్లూరు జిల్లాకు సంబంధించిన మూడు నియోజకవర్గాలలోనూ ఎమ్పీల మెజార్టీలు లక్ష దాటాయి. రాష్ట్రమంతటా అదే పరిస్థితి. ఒక లక్ష మెజార్టీ అంటే తేలికగా తీసుకోవాలసి వస్తున్నది. రాష్ట్రంలో మూడు చోట్ల రెండు లక్షలు దాటింది.

చారు. వారికి వచ్చిన మెజార్టీ 62వేల 249 మాత్రమే; కాని పనబాకలక్ష్మి గారు 1,28,224 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. అంటే ఇంచుమించు రెట్టింపు అన్న మాట. ఒక్క కోవూరులోనే ఆమెకు 26, 705 ఓట్ల అధిక్యత వచ్చింది; కాని అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి వచ్చిన మెజార్టీ కేవలం

ఏమిటి?

రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వంపై ప్రజలలో ద్వేషం ఎక్కువగా ఉన్నదా? అది నిజమని భావించలేము. ప్రజల నిత్య జీవితం పైన రాష్ట్ర ప్రభుత్వం చూపే ప్రభావం కేంద్ర ప్రభుత్వాలు చూపలేవు. పైగా కేంద్రానికి ఒక రకంగా,

మొత్తం ఓట్లు:	11,50,831
పోలైనవి:	8,36,502
పనబాకలక్ష్మి (కాం):	**4,50,129**
బాలకొండయ్య (బిజెపి):	3,21,905
మెజారిటీ:	**1,28,224**



మొత్తం ఓట్లు:	12,14,678
పోలైనవి:	8,45,190
చింతామోహన్(కాం):	**5,11,391**
వెంకటస్వామి (బిజెపి):	3,12,584
మెజారిటీ:	**1,98,807**

మొత్తం ఓట్లు:	10,63,304
పోలైనవి:	7,99,470
మాగుంటశ్రీనివాసులురెడ్డి(కాం):	**4,46,584**
బి.విజయభారతి(టిడిపి):	3,40,563
మెజారిటీ:	**1,06,021**

కాంగ్రెస్ అభ్యర్థుల మీద ఓట్ల వర్షం కురిసిందా అనిపిస్తున్నది వాటిని చూస్తుంటే. ఎమ్మెల్యేలకు వచ్చిన మెజార్టీలకు దీనికి పొంతనేలేదు. ఒక్క నెల్లూరు వరకు చూసినా అది అర్థమై పోతుంది. ఈ నియోజక వర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాలలోను కాంగ్రెస్ అభ్యర్థులే గెలి

480ఓట్లు మాత్రమే. ఎమ్మెల్యేలు తమ ఓట్ల కోసం నానాతంటాలు పడ్డారు; డబ్బు ఖర్చుపెట్టుకున్నారు. నిద్రాహారాలు మరచిపోయి తిరిగారు. ఎమ్పీ అభ్యర్థులకు ఆ రెండు లేవు. చాలా మంది ఉచితంగా పదవులు కొట్టేశారు అయినా ఈ తేడా వచ్చిందంటే అందుకు కారణం

రాష్ట్రానికి ఒక రకంగా ఓటు చేసే అలవాటు మన ఓటర్లకు లేదు. కేంద్రంలో టిడిపి వంటి ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావని తెలిసి కూడా వాటికి ఓటు చేయడానికి అలవాటుపడిపోయారు ఓటర్లు. ఎన్టీఆర్ హయాం నుంచి

కొరవ 14వ పేజీలో

మంత్రిత్వం ఎవరికో తేల్చి చెప్పడం కష్టం

ఎమ్మెల్యేలు ఎవరో తేలగానే మంత్రులు ఎవరు అన్నది ప్రశ్న. దాని మీదనే విస్తృత చర్చ జరుగుతున్నది ఇప్పుడు జిల్లాలో. దీనిపైన బహిరంగంగా చర్చ జరగడం అంటే కోరి శత్రువులను కొని తెచ్చుకోవడమే. కరవ మంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుంటుంది పరిస్థితి. ఎవరికి వస్తున్నదని చెప్పినా మాకెందుకు రాదు అని తతిమా వారు విరుచుక పడతారు. అయినా పత్రికలన్న తర్వాత ఈ నిష్ఠూరాలు భరించక తప్పదు కదా? నెల్లూరు జిల్లాకు సంబంధించిన వరకు అనధికార ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీలో ఒక సాంప్రదాయం అది. జిల్లాకు సంబంధించిన నిర్ణయాలన్నీ ఆయనే తీసుకోవాలి. ఆయన మాట కాదని ఏ ముఖ్యమంత్రి కూడా స్వతంత్రించలేదు. విజయభాస్కర్ రెడ్డి వంటి ఏడడుగుల మనిషి ఆ ఆనవాయితీ తప్పించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు రాజశేఖరరెడ్డి కూడా అంతే కావచ్చు. అందుకు విరుద్ధంగా పోవల్సిన అవసరం కూడా ఆయనకు లేదు. ముఖ్యమంత్రి ఎంపికలో తతిమా సీనియర్ నేతలందరూ తలకొక దారిలో నడిచినా జనార్దన్‌రెడ్డి గారు మాత్రం వైఎస్ పేరును రెండవ ఆలోచన చేయకుండా ప్రతిపాదించాడు. ఆ కృతజ్ఞత తోనైనా వైఎస్ నెల్లూరు మంత్రిత్వం జనార్దనరెడ్డి గారికి వదిలిపెట్టేస్తాడని భావిస్తున్నారు.

మంత్రిత్వం అంటే అందరికీ మోజే. మొదటిసారి గెలిచిన వారు కూడా ఇస్తానంటే వద్దనరు. అయితే జిల్లాలోని పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ అవకాశం కోసం సీరియస్‌గా ప్రయత్నం చేసేవారు ముగ్గురే కనిపిస్తున్నారు. తతిమా వారు నిశ్శబ్దంగా తంటాలు పడుతున్నారేమో తెలియదు. ఈ ముగ్గురిలో నేదురుమల్లి రాజ్యలక్ష్మమ్మకు పెద్ద ప్రయత్నం అవసరం లేదు. జనార్ధనరెడ్డి సతీమణిగానే కాక చురుకైన మహిళా నేతగా కూడా ఆమెకు అవకాశం

రేసులో ముగ్గురు

ఇస్తారు. ఈసారి అసెంబ్లీలో మహిళా సంఖ్య తక్కువగా వుంది. మంత్రిత్వాలకు అర్హత కల్గిన ఇద్దరు లేదా ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలలో రాజ్యలక్ష్మమ్మ మొదటి స్థానంలో వుంటారు. జనార్ధనరెడ్డి గారికి ఢిల్లీ మంత్రిత్వం రాబోతున్నది కాబట్టి అదే కుటుంబానికి చెందిన ఆమెకు ఇక్కడ ఇవ్వకపోవచ్చు అని ఒక వాదన వినిపిస్తున్నారు. అయితే అది నిజం కాదు. ఢిల్లీ దారి ఢిల్లీది; హైదరాబాద్ దారి హైదరాబాద్‌దే.

జిల్లాలో ఒక మంత్రిత్వం అయితే ఆమె పేరు ఒక్కటే పరిశీలనకు రావచ్చు. అయితే నెల్లూరు వంటి కీలకమైన జిల్లాలో ఒక్క మంత్రిత్వంతో సరి

కొరవ 14వ పేజీలో



శ్రీ నేదురుమల్లి జనార్ధనరెడ్డి

లోక్‌సభ సభ్యులు - విశాఖపట్నం

శ్రీమతి నేదురుమల్లి రాజ్యలక్ష్మమ్మ

శాసనసభ్యులు - వెంకటగిరి

అభినందనలు.......

కాంగ్రెస్‌కు ఏ ఆధారంలేని ఈ తొమ్మిదేళ్ళలో ఎన్నో కష్టనష్టాలకోర్చి పార్టీకి పట్టుకొమ్మై నిలిచి, విజయలక్ష్యంతో నాయకులందరినీ సమైక్యపర్చి.... తానే పదవి ఆశించకుండా పార్టీని రాష్ట్రంలో, జిల్లాలో విజయపథం వైపు నడిపించిన స్వచ్ఛమైన కాంగ్రెస్ నాయకుడు, మాకు మార్గదర్శి

శ్రీ నేదురుమల్లి జనార్ధనరెడ్డి గారు

విశాఖపట్నం లోక్‌సభ సభ్యులుగా,

భర్త అడుగుజాడల్లో నడుస్తూ రెండవ సారి వెంకటగిరి శాసనసభ్యురాలిగా ఎన్నికైన మహిళా నాయకురాలు

శ్రీమతి నేదురుమల్లి రాజ్యలక్ష్మమ్మ గార్లకు

నా శుభాకాంక్షలు.

పురిణి శ్రీనివాసులు

కాంట్రాక్టర్, నెల్లూరు.

నెల్లూరు ముచ్చట్లు

[illegible]

లోక్‌సభకు ఆరుగురు నెల్లూరీయులు

14వ లోక్‌సభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఐదుగురు నెల్లూరీయులు రాష్ట్రం నుంచి వివిధ చోట్ల గెలుపొందారు. నెల్లూరు ఎమ్పీ పనబాక లక్ష్మితో కలుపుకొంటే లోక్‌సభకు ఆరుగురు నెల్లూరీయులు ప్రాతినిధ్యం వహిస్తారు. తిరుపతి నుంచి చింతా మోహన్, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నరసారావుపేట నుంచి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయవాడ నుంచి లగడపాటి రాజగోపాల్, విశాఖపట్నం నుంచి నేదురుమల్లి జనార్ధనరెడ్డిలు ఘంకా బజాయించి గెల్చారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా ముగ్గురు - వెంకయ్య నాయుడు, తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, పర్వతనేని ప్రభాకరరెడ్డిలతో కలుపుకొంటే తొమ్మిది మంది నెల్లూరీయులు దేశంలోని రెండు అత్యున్నత సభల్లో సభ్యులుగా వున్నారు. బహుశా దేశంలో మరే జిల్లా వాసులు ఇంతమంది ఎమ్పీలుగా ప్రాతినిధ్యం వహిస్తుండకపోవచ్చు.

బయట ఎమ్మెల్యేగా గెల్చిన నెల్లూరీయుడు

లోక్‌సభ సభ్యులుగా ఆరుగురు నెల్లూరీయులు గెల్చినా - ఎమ్మెల్యేగా జిల్లాబయట ఒకే ఒక్కడు, పాటూరు రామయ్య గెల్చారు. ఆయన కృష్ణాజిల్లా నిడుమోలు నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థిగా గెలుపొందారు. రామయ్య గారి స్వగ్రామం జలదంకి మండలంలోని జమ్మలపాళెం. కావలి జవహర్ భారతి కాలేజిలో డిగ్రీ వరకు చదువుకున్నారు. నిడుమోలు ఎమ్మెల్యేగా రామయ్య నాల్గవసారి ఎన్నికయ్యారు. గతంలో సిపిఎం పార్టీ శాసనసభ పక్ష నేతగా రెండుసార్లు పనిచేశారు. ప్రస్తుతం అఖిలభారత వ్యవసాయ కార్మికుల సంఘం జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు.

సిఎం ప్రమాణోత్సంలో నెల్లూరీయుల హవా

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు(14వ తేది) ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డినిపలువురు నెల్లూరు నేతలు వేదికపై కలసి అభినందించారు. ప్రమాణోత్సం జరిగిన లాల్ బహదూర్ స్టేడియంలో స్టేజి నిర్మాణం తోపాటు మిగతా ఏర్పాట్లన్నీ ఆనం బ్రదర్స్ వివేకానందరెడ్డి, రామనారాయణ రెడ్డి నేతృత్వంలో జరిగాయి. వైఎస్ ప్రమాణ స్వీకారం సమయంలోనూ నెల్లూరు ఎమ్మెల్యే వివేకానందరెడ్డి ఆయన ప్రక్కనే వున్నారు. అంత జనంలోనూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జనార్ధనరెడ్డి దంపతులతో కలసి ఎమ్పీలు పనబాక లక్ష్మి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, చింతా మోహన్, ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, సూళ్లూరుపేట కాంగ్రెస్ నాయకుడు వాకాటి నారాయణ రెడ్డి వైఎస్‌కు పుష్పగుచ్ఛాలందించారు. నెల్లూరీయుడు, రాజ్యసభ సభ్యుడు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి ఈ కార్యక్రమం ఆద్యంతం వరకు వేదికపైనే వుండటం అందరికీ తెలిసిందే.

ఏ మాత్రం తగ్గని సోమిరెడ్డి

తనతో పాటు జిల్లాలోని తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ ఓడిపోయినా మాజీ సమాచార మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యవహార శైలి మాత్రం మారలేదు. కౌంటింగ్ అనంతరం 11వ తేది జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో తెలుగు దేశంపార్టీ అపజయానికి తాను బాధ్యత వహించనన్నారు. గతంలో మంత్రిగా వుండిన ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జనార్ధనరెడ్డి తమ నాయకత్వంలో జిల్లాలో పార్టీలు ఓడిపోయినప్పుడు బాధ్యత వహిస్తామని ఒప్పుకొంటే; తానూ ఈ అపజయానికి బాధ్యత స్వీకరిస్తానన్నారు. జిల్లా అభివృద్ధికి కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీలు వేలాదికోట్లు ఖర్చుపెట్టినట్లు చంద్రమోహన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పుకొన్నారు.

చంద్రబాబును తిట్టిన బాలకొండయ్య

నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి రెండవ సారి బిజెపి అభ్యర్థిగా పోటీచేసిన బాలకొండయ్య, తన ఓటమికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కారణమని తిట్టిపోశారు. 13తేది నెల్లూరు పార్లమెంట్ సీటు కౌంటింగ్ పూర్తయ్యాక డికెడబ్ల్యు కాలేజిలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రజలకున్న ద్వేషాన్ని మాపై చూపడం వల్లే నెల్లూరు సీటును బిజెపి కోల్పోయింది. జిల్లాలో వెంకయ్య నాయుడు చేసిన అభివృద్ధి పనుల వల్ల విడిగా పోటీ చేసినా బ్రహ్మాండమైన మెజార్టీతో తాను గెలుపొందే వాడినన్నారు. ప్రచార సమయంలో ఈ మాటలని వుంటే బాగుండేది బాలకొండయ్యగారు ఇప్పుడని ఏమి లాభం?

డయాబిటిస్ సదస్సుకు డాక్టర్ రజిత

నెల్లూరు పొగతోటలోని ప్రముఖ షుగర్ డాక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డి సతీమణి డాక్టర్ రజిత ఇటలీలో ఈ నెల 6నుంచి 10 తేదీ వరకు జరిగిన అంతర్జాతీయ డయాబిటిస్ సదస్సుకు హాజరయ్యారు. షుగర్‌వ్యాధి చికిత్సపై సరికొత్త ప్రక్రియలను సదస్సులో అధ్యయనం చేశారు. డాక్టర్ రజిత గత పదేళ్లుగా అనిల్ డయాబిటిస్ సెంటర్‌లో షుగర్ రోగ నిర్ధారణ నిపుణులుగా పని చేసి అపార అనుభవం గడించారు.

ఫలితాల్లో వికసించిన లిల్లీలిటిల్ ఫ్లవర్

టెన్త్ పరీక్ష ఫలితాల్లో నెల్లూరు వేదాయపాళెంలోని లిల్లీ లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ చూపారు. ఈ స్కూల్‌లో చదివిన విద్యార్థిని గీతాంజలి ప్రియ, 561 మార్కులతో టౌన్‌లోని స్కూళ్లన్నింటిలోనూ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇక్కడ చదివే విద్యార్థులు 25మంది 500పైన మార్కులు సాధించారు.

జై ఆంధ్రా గౌస్‌మొహిద్దీన్ మరణం

నెల్లూరు ఒకటవ వార్డు మాజీ కౌన్సిలర్ గౌస్‌మొహిద్దీన్ (జై ఆంధ్రా) ఈ రోజు (14తేది) మరణించారు. వెంకటేశ్వరపురం ప్రాంతం సమస్యల పరిష్కారానికి చనిపోయే వరకు ప్రయత్నిస్తుండేవాడాయన. వెంకటేశ్వరపురంలో మాజీ రాష్ట్రపతి జకీర్‌హుస్సేన్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేశారు. ఆత్మీయుని కోల్పోయిన గౌస్‌మొహిద్దీన్ కుటుంబీకులకు మా సానుభూతి.



విష్ణుకు విజయహారతి - అల్లూరుకు ఘనకీర్తి!



స్వచ్ఛమైన రాజకీయమే ధ్యేయంగా, నిష్కల్మష ప్రజాసేవే లక్ష్యంగా, సమస్యలతో నిరంతరం సమరమే నినాదంగా,

అల్లూరు నియోజకవర్గ అభివృద్ధే విధానంగా, మన కోసం, మన ముందుకొచ్చిన

శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి గారిని

ఆదరించి, ఆశీర్వదించి, అఖండ విజయాన్ని ప్రసాదించిన

అల్లూరు నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

ప్రజాసేవలో పునీతం కాబోతున్న మన ప్రియతమ నేత శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి గారికి

శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన హయాంలో అల్లూరు అభివృద్ధిలో చారిత్రాత్మక మలుపు తిరగాలని ఆశిస్తూ...

శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి

ఎస్.కె. షాహుల్
ఎమ్పీటీసి, కాంగ్రెస్ ఐవీ
బుచ్చిరెడ్డిపాళెం

ఎస్.కె. అల్లాబక్షు
వైస్‌ప్రెసిడెంట్, జిల్లా మైనార్టీ కాంగ్రెస్ సెల్
బుచ్చిరెడ్డిపాళెం

డా॥ ఎస్.కె. అల్లాబక్షు
కాంగ్రెస్ మైనార్టీ నాయకులు
బుచ్చిరెడ్డిపాళెం

కృతజ్ఞతలు



1999లో విజయీభవ అని దీవించారు
ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాటం చేశాము.
2004లో దిగ్విజయీభవ అని ఆశీర్వదించారు.
అధికార పక్షంగా మీ సేవకు అంకితం అవుతున్నాము.

ఈ అనితర సాధ్య విజయాలు మీ వరప్రసాదాలు
ప్రేమతో మీరు అందించారు.
భక్తితో మేము స్వీకరిస్తున్నాము.

ఆనం వివేకానందరెడ్డి
నెల్లూరు శాసనసభ్యులు

ఆనం రామనారాయణరెడ్డి
రాపూరు శాసనసభ్యులు

ఎందరో మహానుభావులు
అందరికీ వందనాలు

ఆనం కుటుంబం ప్రజలకు అంకితం

మూడు నెలల్లో వాస్తు ప్రభావాలు

వై. బాలశివాజీ — గుంటూరు

* వాస్తులో 'శక్తి' సంపన్నులకు వర్షిష్ణువులు ఏం చేయాలి?

దైవారాధన, ధ్యానం, ప్రసన్నత, పరిశీలన, అధ్యయనం, పరిశోధన, గురు ముఖత చర్చ - కొత్తగా వాస్తు నేర్చుకుంటున్న వాళ్లకు చాలా అవసరం. పై రెండు పాయింట్ల వల్ల దైవశక్తి ఏర్పడుతుంది. ఏ రాక్షస ప్రభావాలూ వారిని ఏమీ చేయలేవు.

వాస్తు సందేహాలు- సమాధానాలు

ఆచార్య సుబ్రహ్మణ్య మహర్షి

ఫోన్ : 2338159

4వ వీధి, గాయత్రినగర్,

ఎ.కె.నగర్ పోస్టు, నెల్లూరు - 4

ధర్మవరం కృష్ణమాచార్య — అనంతపురం

* కొత్తగా యిల్లు కట్టి సంవత్సరమయింది. కొత్త కొత్త అనారోగ్యాలు ఇంటిల్లపాదినీ చుట్టుముడుతున్నాయి.

ఇంటి వాస్తు ప్రభావాలు, మూడు నెలల నుండి ప్రారంభమవుతాయి. అవి ఒక ప్రవాహం - వాస్తు పరంగా అడ్డుకట్ట వేయక పోతే అవి 'నిరంతరాయం' శివాభిషేకం చేయండి. మీ శివుడు, మీ నంది మీకు సహాయ పడతారు. మానవ ప్రయత్నంగా వాస్తు చూపించండి.

ఎస్.లక్ష్మీకాంతమ్మ — కావలి

* తులసి కోట ఎక్కడ పెట్టాలి? పాటించవలసిన నియమ నిబంధనలు ఏమిటి?

పిలవకుండా, తీసుకెళ్లకుండా ఏ అమ్మల ఆశ్రమాలూ చూసే ప్రసక్తి లేదమ్మా - మీరు పెరట్లో, తూర్పు, ఉత్తరదిశలు తులసి కోట దీపం వచ్చేలా కోట ఏర్పాటు చేసుకోండి. ప్రదక్షిణ మార్గం వుండాలి. నిత్యం పూజ చేయాలి. అంటు రోజులు, పిల్లల చేత చేయించాలి. అంట్లు అశుచి, ఇతరత్రా అంటుళ్లు ఉండకుండా చూసుకోవాలి.

పసుపులేటి సుబ్బారావు — నెల్లూరు

* ఆస్పత్రి రోడ్డు గోడనానుకునీ, కృష్ణ మందిరం దగ్గరా ఎవరూ నిలకడగా ఉండరు - పైగా ఖాళీగా వుంటాయి.

ఉచ్చమైన భవనాల పోట్లు ఒకింటికొకటి తగులుతాయి. పైగా దక్షిణ, నైరుతి, ఆగ్నేయం వీధులు. ఉత్తరం గోడమూత ఆర్థిక పరిస్థితిని దివాలా తీస్తాయి. అంచేత వాస్తుదోషాలు 'అంబకం''లంబోదరం''బింబకం' ఈ ప్రాంతాల్లో ఎక్కువ.

పందిళ్లపల్లి ఉమారెడ్డి — నెల్లూరు

* వాస్తులో ఇల్లు బాడుగకిచ్చిన వాస్తు ప్రభావం యజమాని పైన వుంటుందా?

ముందు స్వంత యింటి వాస్తును సరిచేసుకోవాలి. దక్షిణ నైరుతి ద్వారా లుంటే, దేవుడు పశ్చిమం చూస్తే ఆ యింట్లో గుండె జబ్బులొస్తాయి. ఉత్తరం వాయువ్య భాగంలో సెప్టిక్ ట్యాంక్ వస్తే ఇంటిపై దాడులు జరుగుతాయి. ఇక కొన్ని యిళ్లు, స్థలాలు అవాస్తుమయమైతే యజమానురాలు రోగగ్రస్థ అవుతుంది. తూర్పు లోపాలతో మగ పిల్లల భ్రష్టత, ఆడపిల్లల సమస్యలు - యజమానికి పూర్ణాయుష్షు వుండదు.

డా. ఎ.వైద్యనాథన్ — చెన్నై

* ఆగమశాస్త్రాన్నీ వాస్తు శాస్త్రాన్నీ పోల్చవచ్చా?

రెండూ విభిన్న శాస్త్రాలు. నిర్మాణ విషయాలు వాస్తులో వస్తే, గర్భం, ప్రదక్షిణం, బలిపీఠం, ధ్వజస్తంభం, మంటపం, మహామండపం, వివిధ శాలలు, పోటు, ఆగమ శాస్త్రంలో వస్తాయి.

రాయవరపు సత్యనారాయణ — చెన్నై

* మా యిల్లు తూర్పు, దక్షిణ ఆగ్నేయాలు, పశ్చిమ నైరుతి వీధుల మధ్య వుంది. వాయువ్యం సెప్టిక్ ట్యాంక్ (కూపం) వుంది. పరిణామాలెలా వుంటా యి?

మీ ప్లాను చూశాను. వాయువ్య కూపం, ఉత్తరం హద్దు నిర్మాణం, పశ్చిమ, తూర్పు దోషాలు ఇవన్నీ చూస్తే, మీరు పడిపోతారు(పార్టనర్స్). ఆర్థిక నష్టం- కోర్టు కేసులు - అగస్మాత్ అనారోగ్యం అనివార్యమౌతాయి. అంచేత వెంటనే 'శక్తి' యంత్రాన్ని ప్రతిష్టించాలి.

కండి శ్రీనివాసులు — కావలి

* తూర్పు కట్టడాలు, దక్షిణం వీధి, ఉత్తరం లోపాలు, నైరుతి వంట, ఉత్తరం, దక్షిణం కూపాలు ఎలా సరి చేయాలి?

ఉత్తర, దక్షిణ, ఆగ్నేయ, నైరుతి దోషాల వల్ల ఇప్పటికే మీ యింట్లో స్త్రీ మరణించి వుండాలి. యజమానికి నిశ్చింత వుండదు. నిరంతరాయం తిరుగుళ్లే! పైగా 'మృత్యు గృహాన్ని' ఏ శాంతులూ జరుపకుండా, వారానికోసారి మీరొక్కరే, గెస్టు హౌసులా ఉపయోగించడం, ఇక సరిచేయడమెలా శ్రీనివాసులూ?

నెల్లూరు వంశీ పెన్‌కార్నర్ అధినేత, సాహిత్యాభిమాని బి.వి.నరసింహం కుమారుడు వంశీకృష్ణ, గీతల వివాహం మే 2తేది ఎసినగర్‌లోని బిసికెసి కళ్యాణ మండపంలో జరిగింది.

ఎమ్పీలకు

11వ పేజీ కొరవ

కేంద్రంలో టిడిపి హవా నడుస్తున్నదంటే కారణం అదే. గత ఎమ్పీ ఎన్నికలలో టిడిపి, బిజెపిల కూటమికి 36స్థానాలు వచ్చిన మాట మర్చిపోకూడదు. ఈసారి ఆ ఆనవాయితీ తప్పి ఉంటుందని భావించలేము.

మైనారిటీ ఓటర్లు కేంద్రంలో బిజెపి రాకూడదని పట్టుదల చూపినంతగా రాష్ట్రంలో టిడిపి పట్ల చూపక పోవడం ఒక కారణం అని చెప్తున్నారు. కొంత వరకు ఇది నిజం కూడా అయి వుండవచ్చు. నెల్లూరు టౌన్‌లో ఎమ్పీ, ఎమ్మెల్యే ఓట్ల మధ్య తేడా లేకపోవడం ఆ వాదనను బలపరుస్తున్నది. రెండు చోట్ల బిజెపి అభ్యర్థులు కావడంతో మైనార్టీలు ఒక్క రీతిలో ఓటు చేయడం వల్ల తేడా రాలేదని భావించాలి. అయితే మైనార్టీ ఓటర్లు తక్కువగా వుండే నియోజకవర్గాలలో కూడా ఎమ్పీలకు ఆధిక్యతలు పెరిగాయి. ఎమ్మెల్యేలు బలవంతులు కాబట్టి, వారి పట్ల వ్యక్తిగత ఆకర్షణతో ఓటు చేసి, ఎమ్పీకి వచ్చేసరికి ప్రభుత్వ వ్యతిరేకత చూపారన్నది మరొక కారణం. ఇది కూడా ఆలోచించుకోవలసిందే. కోవూరు వంటివి చూసినప్పుడు అది నిజం అనిపిస్తున్నది.

మంత్రిత్వం

11వ పేజీ కొరవ

పెట్టడం జరగదు. రెండవది ఇచ్చి తీరాలి. ఆ రెండవ కృష్ణుడు ఎవరనేది సమస్య. ఆనం రామనారాయణరెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి ఆ పోటీలో మిగిలారు. ఇద్దరికీ జనార్ధనరెడ్డి గారితో మొగమాటాలున్నాయి. రాజశేఖరరెడ్డితోనూ సంబంధాలున్నాయి. వీరిలో ఒకరిని మాత్రమే తీసుకోవాల్సి రావడం నేతలకు కూడా సంకటమే పాపం. జిల్లాలో రెండు పదవులలో రెడ్డి కులస్తులకేనా అనే ప్రశ్న ఒకటి లేవనెత్తుతున్నారు కొందరు. అయితే అది సారం లేని వాదన. గెలిచిన వారందరూ రెడ్లు అయినప్పుడు వారికికాక వేరొకరిని ఎట్లా తెస్తారు? ఎస్సీ ఎమ్మెల్యేలకు ఇవ్వవచ్చు కదా అంటారు కొందరు. కాని ఎస్సీ వర్గంలో ఎంతో సీనియారిటీ, పలుకుబడి కల్గిన ఎమ్మెల్యేలు ఇతర జిల్లాలో గెలిచి వున్నారు. వారిని దాటుకొని ఇక్కడ వరకు అవకాశం రావడం కష్టమే. ఈ అంశంపై ఇంతకంటే చర్చ పొడిగించడం మాకు ఇష్టం లేదు. ఇప్పటికి దీనితోనే సరిపెడుతున్నాం.

బదరీ - కేదార్ స్పెషల్ ప్రోగ్రాం

ఢిల్లీ, మథుర, ఆగ్రా, బదరీ, కేదార్, హరిద్వార్, అమృతసర్ వగైరా. భోజన, వసతి సౌకర్యములతో రైలు మరియు డీలక్సు బస్సు ప్రయాణం. తే14.6.04ది నెల్లూరు నుండి బయలు దేరును. వివరములకు :-

నామా వెంకట బాలసుబ్రహ్మణ్యం

Ph:2310177

Cell: 94406 58321

శుభాకాంక్షలు





సర్వేపల్లి, అల్లూరు నియోజకవర్గాలలో అఖండ విజయాన్ని సాధించిన

శ్రీ ఆదాల ప్రభాకరరెడ్డి,

శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి గార్లకు

మా హృదయ పూర్వక శుభాభినందనలు

యర్రంరెడ్డి గోవర్ధనరెడ్డి

జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు

నెల్లూరు

లిల్లి లిటిల్ ఫ్లవర్ హై స్కూల్

(ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తించబడిన సంస్థ)

ఇంగ్లీషు మరియు తెలుగు మీడియం

వేదాయపాలెం - నెల్లూరు. ఫోన్:2328334

7th Class "జిల్లా టాపర్స్"తో

మా విద్యార్థిని ఆర్.గీతా ప్రియాంక

100% ఉత్తీర్ణత

561 మార్కులు

LKG నుండి 10వ తరగతి వరకు

అడ్మిషన్లు జరుగుచున్నవి.

T.C.NARAYANA REDDY, M.A.,B.L.,B.Ed., Correspondent

విజేతలకు హృదయపూర్వక అభినందనలు





ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ మరియు
పార్లమెంట్ ఎన్నికలలో అద్భుత విజయాలు
సాధించిన జిల్లాలోని కాంగ్రెస్ శాసన సభ్యులకు,
పార్లమెంట్ సభ్యులకు, ఆత్మకూరు ఇండిపెండెంట్
అభ్యర్థికి మా హృదయపూర్వక అభినందనలు.
వారి విజయంలో కీలక పాత్ర వహించిన
కార్యకర్తలకు, నాయకులకు
కృతజ్ఞతలు తెలియజేస్తూ....

శ్రీ నేదురుమల్లి జనార్థనరెడ్డి
శ్రీ వై.యస్. రాజశేఖరరెడ్డి గార్ల

నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులందరూ
రాష్ట్ర ప్రగతికి నెల్లూరుజిల్లా అభివృద్ధికి కృషిచేయాలని
ఆకాంక్షిస్తూ... మీ...

వంకి పెంచలయ్య
కాంగ్రెస్ నాయకులు
నెల్లూరు.

ఉదయగిరి, కావలిల్లో అంతమెజార్టీలు అందరికీ ఆశ్చర్యకరమే!

వుంటదు. ప్రక్కరోజు నుంచే ఏమీ జరగనట్లు అంతా మరచిపోయి మళ్లీ ఊళ్లలోకి వెళ్లగలరు. అదొక అదృష్టం.

అంత మెజార్టీ అందరికీ ఆశ్చర్యమే

ఉదయగిరిలో 23 వేల ఓట్ల మెజార్టీతో గెలిచాడు - మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆ మెజార్టీ చూసి ఆశ్చర్యపోయిన వారిలో ఆయన కూడా ఒకడు. తాను గెలుస్తానన్న నమ్మకం బలంగా వుండింది కాని, అంత తేడాతో అది జరుగుతుందని కలకూడ కనలేదు. ఏదైతే నేమీ శాసనసభ్యత్వం కోసం చకోర పక్షివలె ఏళ్ల పర్యంతం ఎదురు చూసిన ఫలితం ఈ రూపంలో వచ్చింది. శేఖర్ రెడ్డి వ్యక్తిగా ఉత్తమ సంస్కారి; సంపద కలిగిన వాడినన్న అహంకారం లేకపోవడమే కాదు, ఆ సూచన కూడా కనిపించకుండా అతి సామాన్యంగా తిరిగే సౌమ్యుడు. ఉదయగిరి ఓటర్లకు కావలసింది అటువంటి వ్యక్తులే. ఆ నియోజక వర్గంలో ఆయన బాగా స్థిరపడిపోయే అవకాశం వుంది.

కావలిలో మాగుంట పార్వతమ్మ మెజార్టీ కూడా విస్మయం గొల్పేది కావడం గమనార్హం. 21వేల ఓట్ల తేడా సాధించారామె. కాలికి గాయం తగిలి పోలింగ్ సమయంలో ఓటర్లకు ముఖం చూపించే అవకాశం లేక పోయినా అంత ఆధిక్యత రావడం విశేషం. స్వర్గీయ సుబ్బరామరెడ్డి తమకు చేసిన వుపకారాలకు తగిన రీతిలో ప్రత్యుపకారం చేశారు కావలి ఓటర్లు.

పందాల పిచ్చి వదిలింది

ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనే పందాలను జూదం స్థాయికి తెచ్చిన నియోజక వర్గం సర్వేపల్లి. చంద్రమోహన్ రెడ్డి తమను పందాలకు రెచ్చగొడుతున్నాడు అని ఆదాల ప్రభాకరరెడ్డి; కాదు కాదు, ఆయనే నన్ను పిలుస్తున్నాడు అని చంద్రమోహన్‌రెడ్డి ఒకరి మీద ఒకరు పితూరీలు చెప్పుకుంటూ పందెం మొత్తాలను లక్షల నుంచి కోట్లకు పెంచారు. కౌంటింగ్ ముందు రోజు రాత్రి కూడా నలభై, యాభై లక్షల వరకు పందాలు నడిచాయి ఇక్కడ. కౌంటింగ్ తర్వాత ఆ పిచ్చి వదిలి పోయింది; జేబులకు పట్టిన డబ్బు తుప్పు కూడా వదిలి పోయింది.

సర్వేపల్లిలో ఆదాల ప్రభాకరరెడ్డి విజయం నిజంగా అభినందించవలసిన విషయం. జిల్లా మంత్రిగా తిరుగులేని అధికారం చెలాయిస్తుండిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆయన దెబ్బకు చిత్తయిపోయాడు. నియోజక వర్గానికి తాము చేసిన సేవకు తనకు 20వేల మెజార్టీ తగ్గదని; తనకున్న అనుచరగణం వల్ల ప్రత్యర్థులకు పుట్టగతులు దొరకవని ధీమాతో ఉండినాడు చంద్రమోహన్‌రెడ్డి. ఆ అతి విశ్వాసమే కొంప ముంచింది. ప్రభాకర రెడ్డి అదృష్టజాతకుడు. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్‌కు రావడం, మంత్రిపై సవాలుగా సర్వేపల్లిలో పోటీకి దిగడం ఆయనకు అనుకూలించాయి. ఈ విజయంతో ప్రభాకరరెడ్డి వ్యక్తి ప్రతిష్ట కూడా బాగా పెరుగుతుంది. జిల్లా రాజకీయాలలో ఒక కీలక వ్యక్తిగా పెద్ద ప్రయత్నమేదీ లేకుండానే ఎదిగి పోయాడాయన. దాన్ని నిలబెట్టుకోవడంతో పాటు మరింత పెంచుకోవాలంటే చాలా మెలకువ అవసరం.

శాసన సభా స్థానాల సమీక్ష
(9వ పేజీ కొరవ)

చంద్రమోహన్‌రెడ్డికి ఇది ఊహించని షాక్; అయితే రాజకీయాలలో రాటు తేలిన వాడు కాబట్టి అందరికంటే ముందుగానే కోలుకుని ప్రతిపక్షం పాత్రకు హంగులు సమకూర్చుకుంటున్నాడు - అప్పుడే. రానున్న ఐదేళ్లపాటు జిల్లాలో చంద్రమోహన్‌రెడ్డి నేతృత్వంలోనే నడవబోతుంది - ఏ ప్రతిపక్షమైనా. అందువల్ల ఓడిపోయానన్న దిగులు అవసరం లేదు. అయితే తన ఓటమికి ఒక్క గాలి మాత్రమే కారణం కాదని; తన వ్యక్తిగత ప్రవర్తన కూడా అందుకు దోహద పడిందని ఆయన గమనించుకోగలిగితే - పై ఎన్నికలనైన మోక్షం.



దక్షిణ భారతదేశంలో సమాజ్‌వాది పార్టీ తరపున నెగ్గిన తొలి అభ్యర్థి డి.కె. అరుణను అభినందిస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, నెల్లూరీయుడు బి.జగదీష్‌యాదవ్

CHILDRENS ACADEMY - NELLORE

స్థాపితం : 1994

ఇంగ్లీష్ మీడియం స్కూల్ - ఫోన్స్ : 2322226, 2320300

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వముచే గుర్తింపు పొందిన సంస్థ

ప్లే క్లాస్ నుంచి 10వ తరగతి వరకు

డొనేషన్లు లేవు

మార్చి 2004 పదవ తరగతిలో ఉత్తీర్ణులైన మా విద్యార్థిని, విద్యార్థులకు శుభాకాంక్షలు - ఉత్తీర్ణత 100%



* అన్ని సబ్జెక్టులకు అనుభవజ్ఞులైన అర్హత కలిగిన ఉపాధ్యాయులచే శిక్షణ
* కంప్యూటర్ సైన్స్ లేబొరేటరీలలో నిపుణులచే ప్రాక్టికల్ క్లాసులు
* సబ్జెక్టులలో వెనుకబడిన వారికి ప్రత్యేక శిక్షణా తరగతి
* ప్రస్తుతం ఉన్న బస్సు సౌకర్యంతో పాటు అన్ని ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఏర్పాటు
* ఇంగ్లీష్, లెక్కలు, సైన్సు సబ్జెక్టులలో సీనియర్ అధ్యాపకుల ద్వారా ప్రత్యేక శిక్షణ.
* ప్లే క్లాసు నుంచి 5వ తరగతి వరకు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వైస్ ప్రిన్సిపాల్ ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ.
* విశాలమైన మైదానంలో అన్ని రకాల క్రీడలు, యోగా, కరాటేలో ప్రత్యేక శిక్షణ.
* మ్యూజిక్, డ్యాన్స్, క్విజ్, డిబేట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ప్రత్యేక శ్రద్ధ.
* [illegible] ఆధారిత కాంపిటీషన్ పరీక్షలు / కోర్సులకు అనుగుణంగా శిక్షణ.

అడ్మిషన్లు జరుగుచున్నవి

ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి 12.30 మధ్య సంప్రదించవలెను.

ఆనం వివేకానంద రెడ్డి

సెక్రటరి & కరస్పాండెంట్

Looking for a Perfect School for your Kid... then rush in..

బస్సు/వ్యాన్ సౌకర్యం కలదు

అడ్మిషన్లు జరుగుచున్నవి

Cell : 94402 07467
PH : 08622-253134

K.M. EDUCATIONAL INSTITUTE

Global INTERNATIONAL SCHOOL
BOMBAY ROAD, BUCHI

PLAY CLASS TO V CLASS

మా ప్రత్యేకతలు

* ఉన్నత విద్యావంతులు, అపార అనుభవజ్ఞులు మరియు అంకిత భావం గల ఉపాధ్యాయులచే మీ చిన్నారులకు విద్యాబోధన.
* ప్రాథమిక దశ నుంచి సబ్జెక్ట్ నందు పూర్తి అవగాహన కల్పించుట.
* స్కూల్ ఆవరణలో కేవలం ఇంగ్లీషులో సంభాషించుట.
* చదువులో వెనుకబడిన చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ
* ఇంటర్‌నెట్ సౌకర్యంతో కూడిన ఆధునిక కంప్యూటర్ ల్యాబ్.
* ప్రతి క్లాసులో పరిమితమైన విద్యార్థులు.
* సువిశాలమైన క్రీడా ప్రాంగణం, విశాలమైన తరగతి గదులు, పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం మా విద్యాలయ ప్రత్యేకత
* హాస్పిటల్ మరియు దంత సంరక్షణ సౌలభ్యం.
* మాంటిసోరి పద్ధతిలో విద్యాబోధన చేయడంలో ప్రత్యేక శిక్షణ పొందిన మహిళా ఉపాధ్యాయురాల బృందం.
* ఆటలకు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వబడును.
* మీ చిన్నారుల ప్రోగ్రెస్ గురించి తల్లిదండ్రులతో సమీక్షించుట.

SK.MAKDHUM MOHIDDIN, B.Tech., DIRECTOR

SK. GHOUSIYA BEGUM, B.Tech., CORRESPONDENT

ADMISSIONS ARE IN PROGRESS - 2004-2005

జమీలా మహల్ - నాజ్ ఏ/సి. థియేటర్ - బుచ్చి

లక్ష్మన్నా... నీకు ఎదురు లేదన్నా...



శ్రీ కొమ్మి లక్ష్మయ్యనాయుడు
ఆత్మకూరు ఎమ్మెల్యే

ప్రజలకు ఆప్తబంధువై ప్రజానీరాజనాలు అందుకొన్న మా సన్నిహిత శ్రేయోభిలాషి **శ్రీ కొమ్మి లక్ష్మయ్య నాయుడు** గారు ఆత్మకూరు ఎమ్మెల్యేగా సంచలన విజయాన్ని అందుకొన్న శుభ సందర్భమున, వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు

రాజా మల్లిఖార్జునరావు
రాజా ఫర్నీచర్ సెంటర్,
నర్తకి సెంటర్ ఎదురుగా, నెల్లూరు -2. ఫోన్: 3100965

రాజకీయ పునర్జన్మనిచ్చిన మీకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను

ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలారా!

మీరు చరిత్ర సృష్టించారు. నీతికి, నిజాయితీకి ప్రతీకలుగా నిలిచారు. జనబలం ముందు ధనబలం పూచిక పుల్లతో సమానమని నిరూపించారు. ఆత్మకూరు ప్రజలు లోభాలకు, ప్రలోభాలకు లొంగరని లోకానికి చాటి చెప్పారు. చరిత్రను తిరగవ్రాశారు. నవయుగ కర్తలయ్యారు. నా విజయం - మీ వరప్రసాదం. నా జీవితం మీకు పునరంకితం. మీరు సగర్వంగా అందించిన గెలుపును వినమ్రంగా స్వీకరిస్తున్నాను.

"నేను నాయకుడిని కాదు మీ సేవకుడినని"

మరో దఫా శిరస్సు వంచి ప్రమాణం చేస్తున్నాను. నాకు రాజకీయంగా అన్యాయం జరిగినప్పుడు కొండంత అండగా నిలిచిన మిత్రులు, అభిమానులు, అనుచరుల ఆప్యాయతను ఈ జన్మకు మరువలేను. ఏ పార్టీ అండలేని అనాథగా ఓట్ల కోసం వస్తే బిడ్డగా అక్కున చేర్చుకొని కన్నీరు తుడిచిన తల్లులకు, ఆశీర్వదించిన ఆడపడుచుల ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. నన్ను వెన్నంటి ఉండి, వెన్నుగా, దన్నుగా నిలిచిన రైతులు, కూలీలు, యువకులు, మేధావులు, మైనారిటీలు... ఇలా అందరికి పేరుపేరునా కృతజ్ఞతాభివందనం చేస్తున్నాను. మీ ప్రతినిధిగా, మీ నమ్మకాన్ని వమ్ము చేయనని ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రజా క్షేమానికి అహర్నిశలు కష్టపడతానని వినమ్రంగా మనవి చేసుకుంటూ త్వరలో ప్రతి ఒక్కరిని కలుసుకొంటాను.

ఇట్లు మీ సేవకుడు: **కొమ్మి లక్ష్మయ్య నాయుడు**, ఆత్మకూరు ఎమ్మెల్యే

జమీన్‌రైతు అంచనాలు ఒక్కటీ తప్పు కాలేదు!

ఎన్నికల ఫలితాలు, రాజకీయ పరిణామాల అంచనాల్లో జమీన్‌రైతు మరొకసారి తన నైపుణ్యాన్ని నిరూపించు కున్నది. ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాదు; ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో కూడా జరగనున్న పరిణామాలను ఖచ్చితంగా అంచనా కట్టడంలో విజయం సాధించింది. దీన్ని మేము ఘనతగా భావించడం లేదు; మా పాఠకులకు సరైన మార్గదర్శకత్వం నెరపగలిగామని మాత్రం సంతోషిస్తున్నాము.

(23వ తేది జమీన్‌రైతు సంచిక)

రాష్ట్రంలో సంపూర్ణ చంద్రగ్రహణం తప్పదని, నెల్లూరు జిల్లాలో 11 సీట్లలోనూ సైకిలుకు పంక్చర్లు పడతాయని, ఢిల్లీలో వాజ్‌పాయి గద్దె దిగనున్నాడని నాలుగు వారాల క్రితం మా అంచనా వెల్లడిస్తే - అందరు నవ్వారు; కాంగ్రెస్ మీద గుడ్డి అభిమానంతో అసాధ్యాలను ప్రచారం చేస్తున్నామని ఆరోపించారు. కాంగ్రెస్ వాదులు కూడా అదే ధోరణి వ్యక్తం చేశారు. ఒక్కరంటే ఒక్కరూ మాతో ఏకీభవించ లేదు. ఫలితాలు వచ్చిన తర్వాత కాని మా అంచనాలలోని వాస్తవికతను అర్థం చేసుకోలేదు ఎవ్వరు కూడా! అది వారి తప్పు కాదు. అధికార పార్టీలకు వ్యతిరేకంగా జనంలో వచ్చే మార్పు అంత సులభంగా బయటపడదు. గుంభనంగా వ్యవహరించడంలో భారతీయ ఓటరు ఆరితేరి పోయాడు. వారితో కలిసిపోయి, వారిలో విశ్వాసం కలిగించితే తప్ప వారి మనస్సులోని భావనలను పసి కట్టడం అసాధ్యం. పెద్ద పెద్ద కంపెనీలు, టి.వి. ఛానళ్ళు, జరిపే ఒపీనియన్ పోల్స్‌లో ఇది వీలుపడదు. దేశ వ్యాప్తంగా పోల్ నిర్వహించాలి కాబట్టి వారు సాధారణ ఉద్యోగుల మీద ఆధార పడాలి. టై కట్టుకుని, ఇంగ్లీష్‌లో మాట్లాడే వాడితో ఓటరు తన మనస్సులోని మాట వెల్లడి చేస్తాడనుకోవడం పొరపాటు. వారందరికీ అంతు చిక్కని ఓటరు తీరు జమీన్‌రైతుకు మాత్రం అందుబాటు కావడానికి ప్రధాన కారణం ఇదే. జమీన్ రైతు విలేఖరులు గ్రామాలకు వెళ్లి, జనంతో కలిసిపోయి, వారితోనే కొంత సమయం గడిపి, పిచ్చాపాటిగా మాట్లాడి సేకరించిన సమాచారం ఆధారంగానే మా అంచనాలు తయారయ్యాయి. అందువల్లనే వాటిలో అంతటి వాస్తవికత ప్రతిఫలించింది.

రాష్ట్రానికి సంబంధించి - పోలింగ్‌కు మూడు వారాల ముందుగానే "సైకిల్‌కు ఎదురుగాలి" వీస్తున్నదని ప్రకటించింది జమీన్‌రైతు. ఆ సమయంలో ఇండియా టుడే ఆంగ్లవార పత్రిక రాష్ట్రంలో తెలుగుదేశం తిరిగి అధికారంలోకి రాబోతున్నదని సర్వే ఫలితం వెల్లడించి వుంది. అది తప్పని, తెలుగుదేశం ఎదురుగాలి ఎదుర్కొసున్నదని ఏప్రెల్ 6తేది సంచికలో వ్రాశాము మేము. ఆ ప్రక్క వారం కూడా "సైకిల్ గతి తప్పినట్లేనని " సూచన ప్రాయంగా తెలియజేశాము. పోలింగ్ సమయానికి పరిస్థితి పూర్తిగా అర్థమై పోయింది. 23 తేది సంచికలో స్పష్టంగా ప్రకటించాము - "సంపూర్ణ చంద్రగ్రహణం" కూడా ఇంచుమించు ఇదే తీరులో వుంటుంది. టిడిపి, బిజెపి కూటమికి ఐదు లేదా ఆరుగురు ఎం.పి.లు మాత్రమే మిగిలేటట్లున్నారు". పోలింగ్‌కు ముందుగా మేము వ్రాసిన ఈ వ్యాఖ్యలు వాస్తవాలుగా మారడం పాఠకులు గమనించే వుంటారనే భావి

(30వ తేది జమీన్‌రైతు సంచిక)

ఖాయమైపోయిందని. ఆ వ్యాసంలో మా వ్యాఖ్య ఇదీ. "ఈ ఎన్నికలలో తెలుగుదేశం ఓడిపోవడం ఒక్కటే కాదు; ఆ ఓటమి కూడా చాలా అవమానకరంగా వుండబోతున్నది. రేపటి అసెంబ్లీలో ఆ పార్టీకి యాభై సీట్లయినా వస్తాయా అన్నది అనుమానం. పార్లమెంట్ సీట్ల పరిస్థితి స్తున్నాము. పోలింగ్ తర్వాత కూడా మాది అదే వైఖరి. "తెలుగు సూర్యుడు అస్తమించాడని" తేల్చి చెప్పాము. అప్పుడు కూడా మా అంచనా "అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి 50 స్థానాలకు మించి రావు" అన్నదే, అదే జరిగింది.

తరువాత 23వపేజీలో

అగ్రగామి ఆవిష్కరించిన మరో అద్భుతం

2004లో సృష్టించిన ఈ ప్రభంజనం

JUNIOR INTER

STATE PLACES	NO. OF STUDENTS
1	1
2	2
3	18
4	17
5	30
6	41
7	56
8	74
9	75
10	85

10 లోపు రాష్ట్రస్థానాలు

M.P.C	182 మంది
Bi.P.C	211 మంది
M.E.C	6 గురు

మొత్తం 10 లోపు రాష్ట్రస్థానాలు
399

2004 SENIOR INTER

State Places	3rd	4th	5th	6th	7th	8th	9th	10th
No.of Students	2	3	1	4	3	2	7	7

మొత్తం 10 లోపు రాష్ట్రస్థానాలు-29

10 లోపు రాష్ట్రస్థానాలు: M.P.C 16 Bi.P.C 10 M.E.C 3

అడ్మిషన్లు జరుగుచున్నవి

COURSES Both Media
INTER
- M.P.C with I.I.T(JEE)
- M.P.C with AIEEE and EAMCET
- Bi.P.C with EAMCET and JIPMER, AIIMS etc.,
- M.E.C with CA & ICWA Foundation

EAMCET
- MEDICAL Intensive & Long Term
- ENGINEERING Long Term with AIEEE

శ్రీచైతన్య కళాశాలలు

EYE ADS

నెల్లూరు: • బాలుర డేస్కాలర్స్ మరియు బాలుర రెసిడెన్షియల్ : శ్రీభారతి కాలేజ్‌క్యాంపస్, రామలింగాపురం, ఫోన్ : 2340935 • బాలికల రెసిడెన్షియల్ : రామలింగాపురం, ఫోన్: 5517666
• బాలికల డేస్కాలర్స్ కళాశాల : దండువారి వీధి, టౌన్‌హాల్ దగ్గర, ఫోన్ : 2320144 • కో-ఎడ్యుకేషన్ డేస్కాలర్స్ కళాశాల : సంఘమిత్ర కాలేజ్ క్యాంపస్, గాయత్రినగర్, కరెంట్ ఆఫీస్ దగ్గర, ఫోన్ : 2347525.

ఇది ప్రజా విజయం...
ఇది మన విజయం



నా ఈ విజయం కోవూరు ప్రజలది
మరువలేను మరువలేను మిమ్మలను
మరచిపోను మీరు నాపై చూపిన
ఆదరాభిమానాలను.
అతి తక్కువ సమయంలో నేను మీ
ముందుకు వచ్చినా మీరు నాపై చూపిన
ఆదరాభిమానాలు మరువను ఎప్పటికి...
జన్మజన్మలకు మీ సేవకుడిగా ఉంటా
మీ రుణం తీర్చుకుంటా
మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని
వమ్ము చేయక మీ వాడినై ఉంటా ఎప్పటికి.
ఈ విజయాన్ని చేకూర్చిన పార్టీ
కార్యకర్తలకు, కోవూరు ప్రజానీకానికి
మహిళామణులకు, యువజన కాంగ్రెస్
కార్యకర్తలకు నా హృదయపూర్వక
ధన్యవాదాలు...

సదా మీ సేవలో

పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి

శాసనసభ్యులు, కోవూరు

ఉదయగిరి నియోజకవర్గ ప్రజల ఋణం తీర్చుకుంటా... మేకపాటి

నా గెలుపుకు నిరంతరం కృషి చేసిన
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు,
తెలుగింటి ఆడబడుచులకు
నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా
మహిళామణులకు నా కృతజ్ఞతలు.
మీరు నాపై నమ్మకంతో నన్ను
గెలిపించి అసెంబ్లీకి పంపి
నా యొక్క బాధ్యతలను తెలియచేసినారు.
నేను మీకు ఎన్నికల సమయంలో
ఇచ్చిన హామీలను నా శక్తివంచన
లేకుండా కృషి చేసి నాకు మీరిచ్చిన
అవకాశాన్ని సద్వినియోగం
చేసుకుంటానని, మీ రుణం
తీర్చుకుంటానని, మీ సేవలో తరిస్తానని
తెలియజేసుకుంటున్నాను.

మీ

మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి

శాసనసభ్యులు, ఉదయగిరి

సినిమా

కరీనా ప్రేమ కహానీ

బాలీవుడ్‌లో గ్లామర్ హీరోయిన్ కరీనా కపూర్, యువనటుడు షహీద్‌తో ప్రేమలో పడింది. ఈ విషయమై ఆమె నడిగితే షహీద్‌తో 'ఫిదా' చిత్రంలో కలసి పనిచేయడం నాకో అందమైన అనుభూతి. నేనింత వరకు నాసరిజోడు వయసున్న నటులతో నటించలేదు. అతని వయసు

బుట్టలో పడ్డ షహీద్

ఇరవై మూడే అయినా, 35ఏళ్ల వ్యక్తి కుండాల్సిన పరిణతి కనిపిస్తుంది. షహీద్ చాలా అందగాడు. అతని అందమైన చిరునవ్వు తెరపై వెలుగుల్ని నింపుతుంది. అతని నవ్వు వెనుక అపారమైన టాలెంట్ ఇమిడి వుంది. షహీద్ చాలా సహజంగా నటిస్తాడు. ఏడుపు దృశ్యాల్లో నటిస్తుంటే అతనికసలు గ్లిజరిన్ అవసరమే వుండదు. ఫిదా సినిమాలో మేమిద్దరం నృత్య సన్నివేశాల్లో పాల్గొన్నప్పుడు అతని డ్యాన్స్ మూమెంట్స్, స్పీడ్ చూసి భయపడిపోయాను. ప్రేమికుల దినోత్సవం రోజు ఒక పత్రికలో మేమిద్దరం మా గూర్చి అరమరికలు లేకుండా అభిప్రాయాలు వ్యక్తం చేసుకొన్నాం. వాటిలో ఎక్కడా ఇబ్బంది లేని, ఒకరి పట్ల మరొకరికి అంతులేని ప్రేమ కనిపించింది. షహీద్ సాంగత్యంలో నేను ఉత్సాహంగా ఉల్లాసంగా వున్నానని కరీనాకపూర్ మెత్తగా చెప్పుకొచ్చింది.

బిపాసబసు కోరిక

అజంతా, ఎల్లోరా గుహల్లోని పురాతన శిల్పాల మీద శృంగార శిల్పంలా కనిపించే నటి బిపాసబసు, దర్శకత్వం వహిస్తానంటుంది. ఈ విషయమై వివరిస్తూ నా స్టైల్ మీకు తెలుసు. నా బాణీలో ఒక సినిమా తీయాలని వుంది.

తొరవ 23వ పేజీలో

'స్వరాభిషేకం'లో శ్రీకాంత్, లయ, కె.విశ్వనాథ్

రికార్డ్ డ్యాన్సుల్లో శిల్పా శెట్టి

తెలుగులో పలు చిత్రాల్లో నటించిన శిల్పాశెట్టికి, ప్రపుల్ చీరల ప్రకటనల వ్యవహారంలో జరిగినగందరగోళంతో సినిమాలు తగ్గిపోయాయి. ఈ మధ్య హైదరాబాద్‌లో కనపడిన ఆమెను ఎక్కడికి వెళ్లారు. కనపడడం లేదే అంటే; నేనెక్కడికీ వెళ్లలేదు. వెళ్లను. ఇక్కడే వున్నాను. కొంతకాలం సినిమాలు లేనంత మాత్రాన బాలీవుడ్‌ను వదలి వెళ్లిపోయినట్టేనా? ప్రస్తుతం నేను బిజీగా వున్నాను. ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్న స్టేజి షోలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. అలా అని సినిమాలకు దూరమయ్యాననడానికి లేదు. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలున్నాయి. సంజయ్‌దత్ సరసన నటిస్తున్నానని చెప్పుకొచ్చింది.

తగిన టైటిల్ అని పెట్టాం

వర్షం సినిమా హిట్టయ్యాక సూపర్ హిట్ టైటిల్ అడవిరాముడు పేరుతో తీస్తున్నచిత్రంలో హీరో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఈ టైటిల్‌ను పెట్టడం వెనుక నేపథ్యం అడిగాను. దీనికి సమాధానంగా ఇది కావాలని పెట్టిన పేరుకాదండి. అటవీ నేపథ్యం వున్న కథ ఇది. ఇందులో నా క్యారెక్టర్ పేరు రాముడు. ఇది కలిసొచ్చేలా చాలా టైటిల్స్ అనుకొన్నారు. అయితే ఏదీ సంతృప్తికరంగా అన్పించలేదు. ఈ సమయంలో చిత్ర రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారు ఈ టైటిల్ సూచించారు. అయితే ఆ మహానటుడి చిత్రం పేరు నా చిత్రానికి పెట్టడం ఎంత వరకు కరెక్ట్? అని అందరం చాలా రోజులు తర్జన, భర్జన పడ్డాం. అయితే ఈ కథకు తగిన టైటిల్ కావడంతో అందరూ దీన్నే ఫైనలైజ్ చేశారు. టైటిల్ ప్రకటించాక అందరూ బావుందనడం ఆనందాన్నిచ్చిందన్నాడు ప్రభాస్.

అన్నీ విప్పేస్తా! పైకొస్తా!!

మొహబ్బత్‌పై మిర్చి పాటతో బాలీవుడ్‌లో 'మిర్చి గర్ల్'గా రాఖీ సావంత్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మస్తీ, 12క్లాక్, తీస్రీ మంజిల్ చిత్రాల్లో బోలెడన్ని మసాలా సన్నివేశాలు. ముప్పాతిక నగ్నత్వాన్ని నింపుకొన్న నృత్యాలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన రాఖీని అరకొర

మిర్చీ గర్ల్ 'రాఖీ' తెగువ

డ్యాన్స్ ఐటమ్స్ తప్ప పూర్తి స్థాయి కథలోకి చొచ్చుకెళ్లే పాత్రలు ఎప్పుడు పోషిస్తారని అడిగాను. దీనికి సమాధానంగా ఇంత పెద్ద పరిశ్రమలో పోటీని తట్టుకోవాలంటే కష్టం. చిన్న చిన్న పాత్రలు వేస్తూ తర్వాత, తర్వాత ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టాలన్నది తన పాలసీ అంది. ప్రస్తుతం ఏ మ్యూజిక్ ఛానల్ తిరగేసినా రాఖీసావంత్ 'స్పైసీమిక్స్' మ్యూజిక్ వీడియో పర్దేశియా... గుండెల్లో గునపాలు గుచ్చుతుంది. దీనిలో ఒక

తొరవ 23వ పేజీలో

'పెదబాబు' బాగున్నాడు

చిత్ర సమీక్ష
గ్రిద్దలూరు గోపాలరావు

"పెదబాబు" చిత్రం పల్లెటూరు వాతావరణంలో అనుబంధాల నేపథ్యంలో రూపొందింది. లోక కళ్యాణార్థం హాలాహలాన్ని గరళంలో దాచుకున్న పరమశివుడులాగే శివభక్తుడైన పెదబాబు మహదేవపురం గ్రామ సమస్యలను తన హృదయంలో దాచుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తుంటాడు. యుక్త వయసులోనే పెద్దరికాన్ని భుజాన వేసుకొని బాధ్యతాయుతంగా మెలగటం, నాలుకలా హుందాతనం ఉట్టి పడేటట్టు తనదైన శైలిలో పెదబాబు తిరిగే తీరును గుర్తించిన ఆవూరి మరో కామందు కనకరాజు (కోట శ్రీనివాసరావు) పెదబాబు పెద్దరికాన్ని సహించలేక అతన్ని పడగొట్టేందుకు ప్రయత్నం సాగిస్తాడు. ఆ ప్రయత్నాలను పెదబాబు ఎదిరిస్తాడు. విలన్‌లా ప్రవర్తిస్తున్న కనకరాజును అతని మురాను పెదబాబు చితకబాదుతాడు. తన సమస్యతో పాటు, ఊరు సమస్యలను పరిష్కరిస్తాడు. పెదబాబుగా తన ఉనికిని నిలబెట్టుకుంటాడు.

పెదబాబు ఊరిక పెద్దోడు. తన కుటుంబానికి కూడా పెద్దే కదా. అతను ఐదు సంవత్సరాల వయసులోనే తల్లికి దూరమవుతాడు. దానికి కారణం తన తల్లి మళ్లీ పెళ్లి చేసుకోవటం. పెదబాబు తల్లి పార్వతి(సుహాసిని) భర్తను కోల్పోతుంది. ఆమెను, ఆమె బిడ్డను (పెదబాబు) ఆదుకునేందుకు తన తదనంతరం ఎవరైనా వుంటే మంచిదని పార్వతి తండ్రి శివరామయ్య (కె.విశ్వనాథ్) పార్వతిని ఒప్పించి ఆమెకు పెళ్లి చేస్తాడు. తండ్రి స్థానంలో మరొకరిని సహించలేడని ఐదేళ్ల వయసులోనే పెదబాబును తల్లికి దూరంగా వుంచుతాడు

తొరవ 23వ పేజీలో



శుభాకాంక్షలు

ప్రజల మనిషి, పేదల ఆశాజ్యోతి, మాకు అత్యంత ఆప్తులు

శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి గారు

అల్లూరు ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన సందర్భంగా వారికి

మా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ...

మా పెద్దాయన కాలంలో అల్లూరు అభివృద్ధి చారిత్రక మలుపు తిరగాలని కోరుకూంటూ...

మోర్ల భరతకుమార్
మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు,
బుచ్చిరెడ్డిపాలెం

కందుకూరు యానాదిరెడ్డి
కాంగ్రెస్ నాయకులు
బుచ్చిరెడ్డిపాలెం



వారఫలాలు

తేది15-5-2004 నుంచి 21-5-2004 వరకు మిథునంలో శని, కుజ, శుక్రులు; మేషంలో బుధ, రాహువులు; తులలో కేతువు; సింహంలో గురువు; వృషభంలో రవి; మీన, మేష, వృషభాలలో చంద్రుడు సంచరిస్తారు.

మేషం

(అశ్వని, భరణి, కృత్తిక 1పాదం)

ఆర్థిక వ్యవహారాలకు అనుకూలం. బంధుమిత్రుల సహాయ సహకారాలుంటాయి. శుభకార్య ప్రయత్నాలకు అనుకూలం. జీవిత భాగస్వామి నిర్ణయాలు అమలు పరచడం మంచిది. విద్య, టెక్నికల్ రంగాలలోని వారికి, విద్యార్థులకు, ఆశించిన ఫలితాలుంటాయి. వ్యవసాయ, గృహ నిర్మాణ రంగాలలోని వారికి రుణ వత్తిళ్లుంటాయి. అధిక శ్రమ, తిప్పట ఉంటుంది. కోర్టు వ్యవహారాల పట్ల వ్యతిరేకత వుంటుంది. అకారణ కలహాలు, వాగ్వివాదాల పట్ల జాగ్రత్త అవసరం.

వృషభం

(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు)

ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ కలహాల పట్ల మానసిక అశాంతి వుంటూ, శుభకార్య ప్రయత్నాల పట్ల ఫలితాలు నిదానం. సాహిత్య కళా, రంగాలలోని వారికి, ఆశించిన ఫలితాలు నిదానం. స్థిరచరాస్తుల క్రయవిక్రయాల పట్ల, గృహ నిర్మాణ పనులలో పురోభివృద్ధి మందకొడిగా వుంటుంది. ఆరోగ్య భంగం ఉంటుంది. కోర్టు వ్యవహారాల పట్ల ఆందోళన వుంటుంది. భవిష్యత్తుల ప్రణాళికకు అనుకూల సమయం కాదు. ప్రయాణాల పట్ల జాగ్రత్త అవసరం.

మిధునం

(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ఆర్థిక వ్యవహారాలు ఆశించినంతగా వుండవు. ఆరోగ్య భంగం, అధిక శ్రమ, అకారణ కలహాలను నివారింపలేరు. విద్యా రంగంలోని వారికి, విద్యార్థులకు ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. కార్యాచరణ ప్రణాళికల పట్ల సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తే లాభపడతారు. ఉన్నత వ్యక్తుల పరిచయాల వల్ల కొన్ని సమస్యలు తీరగలవు. ఇంజనీరింగు, గృహనిర్మాణం రంగంలోని వారికి, ఆశించిన ఫలితాలు నిదానం. ఉపాధ్యాయ వృత్తిలోని వారికి, వృత్తి నిర్వహణలో ఆటంకాలుంటాయి.

కర్కాటకం

(పునర్వసు 4పాదం, పుష్య, ఆశ్రేషలు)

నిర్ణయాలను గోప్యంగా అమలు పరచడం అవసరం. రావలసిన బకాయిలు కొంత వరకు అందగలవు. మిత్రుల సహాయ సహకారాలుంటాయి. వ్యాపార వర్గాలకు మిశ్రమ ఫలితాలుంటాయి. శుభకార్యాల ప్రయత్నాలు ఒక కొలిక్కి రాగలవు. న్యాయవాద వృత్తిలోని వారికి, రియల్ ఎస్టేట్, వ్యవసాయ రంగాలలోని వారికి అధిక శ్రమ, రుణవత్తిళ్లు ఉంటాయి. ప్రయాణాలలో మెలకువ అవసరం. నూతన వాహన క్రయవిక్రయాల పట్ల మిశ్రమ ఫలితాలుంటాయి.

సింహం

(మఖ, పుబ్బ, ఉత్తర 1వపాదం)

వ్యవహారాల పట్ల ప్రతికూలత వున్నప్పటికీ రాణింపగలుగుతారు. ఆధ్యాత్మికంగా ఆనందంగా వుండగలరు. గృహ నిర్మాణం రంగంలోని వారికి స్వల్ప ఆటంకాలు ఎదురౌతాయి. ఉద్యోగులకు బరువు బాధ్యతలు అధికం అవుతాయి. భాగస్వామ్య, జాయింట్ వ్యాపారాలలో జాగ్రత్తగా మెలగడం అవసరం. ఫైనాన్సు రంగంలోని వారికి, ఉన్నత పదవులు నిర్వహించే వారికి ఆశించిన ఫలితాలు నిదానం. స్థిర చరాస్తుల విక్రయాదులలో బేధాభిప్రాయాలను నివారింపలేరు. అధిక ధనవ్యయం వుంటుంది.

కన్య

ఉత్తర (2,3,4పాదాలు, హస్త, చిత్త 1,2పాదాలు)

ఆర్థిక వ్యవహారాలు ఇతర వ్యవహారాలలో పురోభివృద్ధి వుంటుంది. విద్యార్థులు విద్యా రంగంలోని వారికి, వ్యాపార రంగంలోని వారికి ఆశించిన ఫలితాల తోపాటు గుర్తింపు లభిస్తుంది. ముఖ్యుల పరిచయాలతో లాభపడగలవు. జీవిత భాగస్వామ్య ఆరోగ్యం పట్ల ఆందోళన వుంటుంది. భాగస్వామ్య చర్చల్లో, నూతన కార్యాచరణ ప్రణాళికలలో నేర్పుగా మెలిగిన లాభపడగలరు. వాహన క్రయవిక్రయాలు, కోర్టు వ్యవహారాలు పట్ల ఫలితాలు నిదానం. మీ మొండి వైఖరి వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.

పంచాంగం

మే తిథులు

వైశాఖ బహుళ

తేది15 శని ఏకాదశి ఉ6.08గం.ల వరకు
తేది16 ఆది ద్వాదశి ఉ5.59గం.ల వరకు
తేది17 సోమ త్రయోదశి ఉ6.49వరకు
తేది18 మంగళ చతుర్దశి ఉ7.39గం.ల వరకు
తేది 19 బుధ అమావాస్య ఉ9.04గం.ల వరకు

జేష్ఠ శుద్ధ

తేది 20 గురు పాడ్యమి ఉ7.27గం.ల వరకు
తేది 21 శుక్ర విదియ ప12.49గం.ల వరకు

నేలనూతల శ్రీనివాస మూర్తి

తుల

(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు)

ఆర్థిక వ్యవహారాల పట్ల నిరుత్సాహం వుంటుంది. కుటుంబ సమస్యలు కొలిక్కిరాగలవు. ఖర్చులు అధికమైనందు వల్ల నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు. పిల్లల భవిష్యత్తు, ప్రణాళికలలో జాప్యం వుంటుంది. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. ఉద్యోగులు, అధికారుల మధ్య సమన్వయ లోపం వుంటుంది. మీ తెలివి తేటలకు గుర్తింపు లభిస్తుంది. సాంకేతిక రంగంలోని వారికి పురోభివృద్ధి వుంటుంది.

వృశ్చికం

(విశాఖ4పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

మీ నిర్ణయాల పట్ల, ముఖ్యులు, అంతరంగికులు వ్యతిరేక భావంతో వుంటారు. కార్యాచరణ ప్రణాళికలలో జాప్యం నివారించలేరు. ఆరోగ్య భంగం వుంటుంది. వాగ్వివాదాలకు దూరంగా వుండటం మంచిది. వాహన విషయాలలో జాగ్రత్త అవసరం. గృహ నిర్మాణ పనుల పట్ల స్వల్ప ఆటంకాలుంటాయి. నూతన రుణ వత్తిడుల నుంచి బయటపడలేరు. స్థిరచరాస్తుల విషయాలు కొంత వరకు అనుకూలిస్తాయి. సోదర బేధాభిప్రాయాలు నివారించలేరు. విద్యార్థులకు, సాంకేతిక రంగంలోని వారికి పురోభివృద్ధి మందకొడిగా వుంటుంది.

ధనస్సు

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పాదం)

పూర్వ సమస్యల నుంచి వారాంతంలో విముక్తులు కాగలరు. మీ ప్రవర్తనకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇతరుల వ్యవహారాలకు దూరంగా వుండడం వల్ల లాభపడగలరు. ప్రయోజనకరమైన వస్తువుల పట్ల ధన వ్యయం వుంటుంది. స్త్రీల ఆహార, ఆరోగ్య విషయాల పట్ల ఆందోళన వుంటుంది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలుంటాయి. వ్యాపార వర్గాలకు పురోభివృద్ధి విషయంలో జాప్యం వుంటుంది. శతృవృద్ధిని అంచనా వేసి మెలగడం అవసరం.

మకరం

(ఉత్తరాషాఢ 2,3,4పాదాలు, శ్రవణం, ధనిష్ఠ1,2పాదములు)

ఆర్థికంగా ఊహించని అనవసర వ్యయం వుంటుంది. ఆరోగ్య సమస్యల పట్ల ఆందోళన వుంటుంది. భవిష్యత్తు కొంత వరకు సానుకూల పడగలదు. అకాల కలహాలను నివారించలేరు. వ్యాపార వర్గంలోని వారికి అధిక శ్రమ వున్నప్పటికీ ఫలితాలు మిశ్రమంగా వుంటాయి. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు నిదానం. గృహ నిర్మాణం, ఆటో మొబైల్ రంగంలోని వారికి ఆశించిన ఫలితాలు నిదానం.

కుంభం

(ధనిష్ఠ 3,4పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఆర్థిక వ్యవహారాలు లాభించగలవు. ఆరోగ్య భంగం వుంటుంది. శుభ కార్యాల ప్రయత్నాలు అనుకూలించవు. విద్యార్థులకు ఆశాజనకంగా వుంటుంది. పిల్లల భవిష్యత్తు ప్రణాళికల పట్ల ఆటంకాలుంటాయి. ఉద్యోగులు అధికారుల మధ్య సమన్వయ లోపం ఉంటుంది. వ్యాపార రంగంలోని వారికి నిరుత్సాహం వున్నప్పటికీ రాణిస్తారు. రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణ రంగాలలోని వారికి ఆశించిన ఫలితాలు నిదానం.

మీనం

(పూర్వాభాద్ర 4పాదం, ఉత్తరాభాద్ర, .రేవతి)

ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించుట అవసరం. నూతన పరిచయాల పట్ల మిశ్రమ ఫలితాలుంటాయి. భాగస్వామ్య చర్చలు ఒప్పందాలలో గుర్తింపు లభిస్తుంది. వాగ్వివాదాలకు దూరంగా వున్నా అకారణ నిందలు మోయవలసి వస్తుంది. ఉద్యోగ రంగంలోని వారికి విధి నిర్వహణలో ఆటంకాలుంటాయి. శుభకార్య ప్రయత్నాలు సానుకూలంగా వుంటాయి. స్థిరచరాస్తుల విషయంలో కొంత వరకు ఆశాజనకంగా గడపగలరు. నవగ్రహ ప్రదక్షణలు, గురు స్తోత్ర పారాయణాల వల్ల సత్ఫలితాలను పొందగలరు.

జనవాణి

3వ పేజీ కొరవ

రులు ఈ విషయాన్ని పరిశీలించి అనువర్తింపజేస్తే బాగుంటుంది.

బుచ్చిరెడ్డిపాళెం — పి.పూర్ణిమ

సిమెంటు రోడ్లతో ఇబ్బందులు

ఈ మధ్య పట్టణాల్లో, పల్లెల్లో సిమెంటు రోడ్లు వేయడం ఎక్కువైపోయింది. సిమెంటు రోడ్లు మూలంగా వర్షపు నీరు మురుగు కాల్వలలోకి వెళ్లిపోతుంది. భూమిలో ఇంకడం లేదు. దీని వల్ల 25 అడుగుల లోతున వుండే భూగర్భ జలాలు 75 అడుగులకు చేరాయి. తాగునీరు, వ్యవసాయానికి అవసరమైన నీటి కోసమైన భూగర్భ జలాలను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

నెల్లూరు — పి.అరుణకుమారి

బందీలవుతున్న విద్యార్థులు

వేసవి సెలవులు విద్యార్థులు ఆనందంగా గడపను ఇస్తారు. కాని రాష్ట్రంలోని పలు కార్పొరేట్ కళాశాలలు వివిధ కోర్సుల ఫౌండేషన్ పేరిట బలవంతంగా [illegible] కార్పొరేట్ పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. ఈ విషయాలన్నీ ఇంటర్మీడియట్ బోర్డుకు తెలిసినా వారు తెలియనట్లే వ్యవహరిస్తున్నారు. ఈ పద్ధతిని మార్చి విద్యార్థులకు వెసలుబాటు కల్పించేలా ప్రభుత్వం ఒక చట్టాన్ని తేవాలి.

నెల్లూరు — వి.రాఘవ

50 ఏళ్ల క్రితం

3వ పేజీ కొరవ

ఫిర్కాలను దర్శిలో కలిపారు. దీనివల్ల తాలుకాల సహజ స్వరూపం మారడమే గాక, ఒకే తాలుకాకు చెందిన ఇద్దరు ప్రతినిధులు ఎన్నికయ్యే అవకాశముండడం, ఒక తాలుకా పూర్తిగా విస్మరింపబడే ప్రమాదం వుంది. అట్లా గాకుండా వేరు తాలుకాల వారు ఎన్నికైన తమకు ఎన్నో సంవత్సరాల నుండి పరిచయమున్న పనిజేస్తున్న తీరు తాలుకాలోని కొంత భాగాన్ని వదలి, తమతో మాత్రం సంబంధం లేని క్రొత్త ప్రదేశంతో కొత్తగా పరిచయం పెట్టుకోవలసి రావడం ఎంతో అసౌకర్యంగా [illegible] రాపూరు - వెంకటగిరి తాలు[illegible] నరసన కలిపే రహదారి లేదు. ఇలాంటి ఇబ్బందులు అసౌకర్యాలు ఎక్కువగానే వున్నాయి.

అదిగాక జిల్లాకు వచ్చిన మూడు హరిజన స్థానాలలో, రెండు జిల్లా-దక్షిణ కొసన - ఒకే చోట నిర్ణయించబడినవి. వాటిలో ఒకటి కందుకూరు ప్రాంతంలో చేర్చి వుంటే ఎంతో బాగుండేది.

ఇక పార్లమెంటు నియోజక వర్గం చూస్తే నెల్లూరు జిల్లాకు చాలా అన్యాయం జరిగిందని చెప్పవలసి వుంటుంది. 13 శాసనసభ స్థానాలున్నప్పుడు, పార్లమెంటుకు మూడు స్థానాలుండినవి. 17 అయినప్పుడు, ఇప్పుడు పార్లమెంటు సీట్లు రెంటికి తగ్గించబడినవి. అది పోనివ్వండి. నియోజక వర్గ నిర్ణయంలోనే, రెండు తాలుకాలు మినహా తక్కిన జిల్లానంతా ఒకే నియోజక వర్గం క్రింద చేర్చడం ఘోరం అనిపిస్తున్నది.

గత పర్యాయం తొమ్మిది తాలుకాలున్నప్పుడే ఏ అభ్యర్థికీ దిక్కుతోచలేదు. ఇక యిప్పుడు పదకొండు తాలుకాలను పెన్నకు యిటుఅటు కలిపి చేర్చడం వల్ల పోటీకి ధైర్యం చేసే అభ్యర్థే వుండరని మా అభిప్రాయం.

విభజన సంఘంలో మనజిల్లా ప్రతినిధి వుండీ ప్రయోజనం లేకపోయింది. వెంకటరామానాయుడు గారు కృష్ణాజిల్లా శాసనసభ నియోజక వర్గాల విషయం ప్రస్తావించారే గాని మన జిల్లా సంగతి తలపెట్టక పోవడం విచారకరం. జిల్లాలోని నాయకులు ఈ నియోజక వర్గ విభజనలో జరిగిన లోపాలను చర్చించి, ప్రభుత్వానికి తగు సూచనలు చేయాలని, ముఖ్యంగా పార్లమెంటు నియోజక వర్గ విషయంలో శ్రద్ధ వహించాలని కోరుతున్నాము.

నెల్లూరు ముచ్చట్లు

లేబూరు ఉరి

నెల్లూరు తాలుకా లేబూరులో చట్టు రాజగోపాల్‌రెడ్డి అనే 16ఏళ్ల కుర్రవాడు వురి తీయబడిన సందర్భంలో, పోలీస్ అతనిని కొట్టి చంపారనే వదంతి ఒకటి వ్యాపించినందున, విచారణ చేయమని పోలీస్ గూడూరు సబ్‌డివిజన్ మేజిస్ట్రేటును కోరిందని, వారు 13తేది లేబూరుకు పోయి కొంత విచారణ జరిపి వచ్చారని, రెండు మూడు రోజులలో విచారణ పూర్తి కాగలదని తెలుస్తున్నది.

అవి - ఇవి

ట్రంకురోడ్ బాతాఖానీ

కోమల విలాస్ హోటలును మాజీ నేషనల్ లాడ్జి ప్రొప్రైటరు జి.వి.రమణారెడ్డి రు.24వేలకు తీసుకొని, సుందరామిరెడ్డి 'సుందరభవన్' అన్నట్లే, తాను 'శ్రీ రమణవిలాస్' పేరుతో నడపబోతున్నాడు 27తేది శుభముహూర్తంలో.

ఏట్లో యువకుని మరణం

నెల్లూరు రాయాజీవీధి, పులిగడ్డ రామమూర్తి కుమారుడు, స్కూలు ఫైనల్ చదువుతుండిన 15ఏళ్ల యువకుడు 11తేది స్నేహితులతో పెన్నలో స్నానం చేస్తూ కొత్తగా కట్టే బ్రిడ్జి 13, 14 స్థంబాల మధ్య ఊబిలో దిగబడిపోయినాడు.

ఎండ వేడిమి

11తేది నుండి కృత్తిక కార్తి ప్రవేశించింది. ఎండ వేడిమి మహా తీక్షణంగా వున్నది. 12తేది 110డిగ్రీలు, 13తేది 111 డిగ్రీల వేడిమి వుండినది. ఇండియాలో కల్లా నెల్లూరు ఇప్పటికి అత్యధిక గరిష్ట వేడిమి కలిగి అగ్ర తాంబూలం పొందినది.

కుస్తీ

ఈ నెల 9తేదిన భాష్యకార్ల వీధిలోని ముస్లిం అంజుమన్ గరల్స్ స్కూల్‌లో నెల్లూరు పహిల్వాన్ గోవింద సింగు, వెంకటగిరి పహిల్వాన్ గోపాలు కుస్తీ పట్టారు. ఈ పోటీలో గోవిందస్వామి గెలుపొందారు. కాంతారావు చాలెంజి కుస్తీ ఏమైంది?

అంచనాలు

18వ పేజీ తరువాయి

జిల్లాకు సంబంధించి *"11 స్థానాలలోను తెలుగు దేశం పార్టీ ఓటమి చవిచూడబోతున్నదని"* మూడు వారాల క్రితం ప్రకటించాము. పోలింగ్ తర్వాత నియోజక వర్గాల వారీగా కాంగ్రెస్ అభ్యర్థులు తెచ్చుకోబోయే మెజారిటీలు కూడా వ్రాశాము. ఫలితాలు తేల్చడం కష్టంగా వున్న సమయంలో మెజారిటీలు ప్రకటించడం దుస్సాహసమని మా అభిమానులు కూడా హెచ్చరించారు. కాని మాకు మాత్రం పూర్తి నమ్మకం వుండింది. చివరకు మేము అంచనా వేసిన మెజారిటీలు పెరిగాయే తప్ప ఎక్కడా తరగలేదు. నాలుగైదు స్థానాలలో మా అంచనాలకు పది శాతం అటు ఇటుగా సరిగా సరిపోయాయి.

జాతీయ ఎన్నికలకు సంబంధించి కూడా మా అంచనా తప్పుకాక పోవడం విశేషం. పోలింగ్ తర్వాత సంచికలో దేశ రాజకీయ పరిస్థితి గురించి మేము వేసిన అంచనా ఇదీ - *"గత పార్లమెంటులో కాంగ్రెస్ 112స్థానాలలో, బిజెపి 182స్థానాలలో గెలిచాయి. ఈ సారి ఈ సంఖ్యలు తారుమారు కాబోతున్నాయి. కొత్త పార్లమెంటులో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ గుర్తింపు పొందబోతున్నది. సిపిఐ, సిపిఎం వంటి వామ పక్షాలకు 60 స్థానాల వరకు వస్తాయని అంచనా. ములాయం, మాయవతి వంటి వారి అవసరం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసే వీలు కలగబోతున్నది"* - మా అంచనా యథాతథంగా నిజం కావడం ఆనందదాయకం. వామ పక్షాల సీట్ల సంఖ్యతో సహా మేము ఊహించిందే జరిగింది.

ప్రజలే గెల్చారు

మొదటి పేజీ తరువాయి

లేదు. లేకుంటే చంద్రబాబు పన్నిన పన్నాగాల నుంచి తప్పించుకోవడం అంత సులువా? ప్రపంచంలో మరే రాజకీయవేత్త కూడా ఇంత విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారం చేసి వుండడు; ఇన్ని గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించి వుండడు. డబ్బు దస్కం సంగతి అవతల పెట్టండి; తెలుగులో ఎన్ని టివి ఛానళ్లు వుంటే అన్నిటిలోనూ తన బొమ్మలే; ప్రతి సభనూ ప్రత్యక్ష ప్రసారం చేశారు; తనగొప్పలు చెప్పుకోవడమే కాదు - కాంగ్రెస్‌ను తిట్టిపోసే ప్రకటనలూ విడుదల చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల బ్రతుకులు చిందర వందర అవుతాయని భయపెట్టారు. అయితే ఈ ప్రచారాలేవీ ఓటరును అణుమాత్రం ప్రభావితం చేయలేక పోయాయి. అందువల్లే ఈ ఎన్నికల్లో గెల్చింది ప్రజలు మాత్రమేనని ఘంటాపథంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ అనేది వారు ఎంచుకొన్న మార్గం మాత్రమే. చంద్రబాబును ఇంటికి సాగనంపడానికి ప్రజలకు ఏదో ఒక సాధనం కావాలి. అది కాంగ్రెస్‌కు అనుకూలించింది. ప్రజలు కాంగ్రెస్‌ను చూసి ఓటు చేయలేదు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రజల కనీసావసరాలను ఏ మాత్రం పట్టించుకోక పోవడం వల్లనే అంత పెద్ద శిక్షకు గురయ్యారు. హైదరాబాదు ఫ్లైఓవర్లు, హైటెక్ కంప్యూటర్లు, గుడ్ గవర్నెన్స్ విదేశీ అతిథుల పొగడ్తలు కావలసినవే; కాని వాటితోనే కడుపు నిండదు. నీళ్ళు, వైద్యం, కరెంట్ వంటివి వుంటేనే గ్రామీణులకు బ్రతుకు తెరువు. వాటిని దారుణంగా నిర్లక్ష్యం చేశారాయన. ఫలితం అనుభవిస్తున్నారు.

కేంద్రంలో బిజెపి పరిస్థితి కూడా అదే. గుజరాత్ మారణహోమాన్ని నివారించలేక పోతేపోయారు. ఆ దారుణాలకు పడికట్టిన నేరస్తులను రక్షించడానికి నరేంద్ర మోడీ చేసే కుటిల యత్నాలను ఆపలేక పోవడం పెద్ద తప్పు. బెస్ట్ బేకరీ కేసులో సుప్రీం కోర్టు రెండు సార్లు అభిశంసన తీర్పులు చెప్పినా స్పందించ లేదు. మైనార్టీ ఓటర్లలో అది తీవ్ర మనస్తాపం కల్గించింది. జనాభాలో 20శాతం పైగా వున్నవారిని కష్ట పెట్టిన వారు రాజకీయంగా నష్టపోక తప్పదు కదా?

బిజెపి నేతలూ ప్రజల కనీసావసరాలు వదిలేసి ఇండియా షైనింగ్, ఫీల్‌గుడ్, పాకిస్తాన్‌తో క్రికెట్ వంటి పైపూత మందులతో సరిపెట్టుకోవడం పెద్ద తప్పు. అందువల్లే వారికీ చంద్రబాబుకు పట్టిన గతే పట్టింది.

కౌంటింగ్

4వ పేజీ తరువాయి

రౌండ్‌లో ప్రసన్న, మరో రౌండ్‌లో పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధిక్యత కనపరస్తూ అందరినీ ఉత్కంఠపర్చారు. నాలుగో రౌండ్‌లో మాత్రం సిపిఎం అభ్యర్థి జక్కా వెంకయ్యకు ఆధిక్యం వచ్చింది. ఆత్మకూరు నియోజక వర్గంలోనూ ప్రతి రౌండ్‌లో నరాలు తెగే ఉత్కంఠత కొనసాగింది. కొమ్మి లక్ష్మయ్య నాయుడు గెలుపొందినట్లు ప్రకటించగానే ఆయన ఉద్వేగాన్ని తట్టుకోలేక చిన్న పిల్లాడిలా కన్నీళ్లు పెట్టారు. రాపూరు నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో 6,15రౌండ్లలో మాత్రం ఎల్లసిరి, విజేత రామనారాయణరెడ్డి కంటేనాలుగు ఓట్లు ఎక్కువ తెచ్చుకొన్నారు. నెల్లూరులో 3,6,11 రౌండ్లలో విజేత వివేకానందరెడ్డిని మించి ప్రత్యర్థి బిజెపి సురేష్‌రెడ్డి స్వల్ప ఆధిక్యత చూపగలిగారు. అందరూ ఊహించినట్లుగా సర్వేపల్లిలో పోటాపోటీ కొనసాగలేదు. 15రౌండ్లుగా కొనసాగిన ఈ నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో 2, 4, 11, 15 రౌండ్లలో మాత్రమే విజేత ఆదాల ప్రభాకరరెడ్డి కన్నా, చంద్రమోహన్‌రెడ్డి కాస్త ఓట్ల ఆధిక్యంలో నిలబడ్డారు. గూడూరులో డాక్టర్ రాజేశ్వరమ్మ కేవలం రెండు రౌండ్లలో మాత్రం విజేత పత్రా ప్రకాశరావును మించి నాలుగు ఓట్లు ఎక్కువ తెచ్చుకొన్నారు.

నెల్లూరు, రాపూరు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వివేకానందరెడ్డి, రామనారాయణరెడ్డి తమ సోదరులు జయ, విజయుల ద్వారా గెలుపు సందేశం అందుకొని కౌంటింగ్ కేంద్రాలకు వచ్చారు. ఫలితం తనకు అనుకూలంగా రావడం లేదని తెలుసుకొన్న చంద్రమోహన్ రెడ్డి తన ప్రత్యర్థి ప్రభాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి నాలుగో రౌండ్ లెక్కింపు తర్వాత ఇంటిముఖం పట్టారు. నెల్లూరు, ఆత్మకూరుల్లో బిజెపి అభ్యర్థులు సురేష్‌రెడ్డి, బొల్లినేని కృష్ణయ్య మరో రెండు రౌండ్లలో లెక్కింపు ముగుస్తుందనగా కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేశారు. ఎల్లసిరి శ్రీనివాసులురెడ్డి మాత్రం లెక్కలన్నీ పూర్తయ్యే వరకు కౌంటింగ్ కేంద్రంలోనే కూర్చొని వున్నారు. అల్లూరులో విష్ణు గెలుపొందాడన్న సమాచారంతో పలువురు ఆయన్ను పుష్పమాలలతో కౌంటింగ్ కేంద్రంలో అభినందించడం కన్పించింది. నెల్లూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన పనబాక లక్ష్మి, బాలకొండయ్య ఫలితాలన్నీ ప్రకటించే వరకు డిఆర్వో భాస్కర్ గదిలో కూర్చొని వున్నారు. కాసేపు కౌంటింగ్ కేంద్రాలన్నింటిలోనూ కలియ తిరిగిన కలెక్టర్, ఎస్పి కాంగ్రెస్ ప్రభంజనానికి విస్తుపోయి తమకు కేటాయించిన గదుల్లో టివిలు చూస్తూ పొద్దుపుచ్చారు. పోలీసులు, అధికారులు ఆంక్షలన్నీ ఎప్పటి మాదిరిగానే పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులపై విధించి, మిగతావారిని వదిలేశారు.

లాంతర్ వైద్యం

4వ పేజీ తరువాయి

రంగులు చల్లారు. స్వీట్స్ తినిపించారు. మండుటెండను సైతం లెక్క చేయక వివేకా, ఎసి సెంటర్ వరకు ప్రదర్శనగా సాగి ఎసి సుబ్బారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి పట్టణకాంగ్రెస్ కార్యాలయంలో, అభిమానుల అభినందనలు అందుకొంటూ గడిపారు. ఆనం బ్రదర్స్ ఓట్ల లెక్కింపులో ముందున్నారని తెలిసినప్పటి నుంచే ఎసి సెంటర్‌లో 'ఆనం' అభిమానుల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. బాణా సంచా మోతలతో ఈ ప్రాంతం మార్మోగింది. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చాక అభిమానుల అభినందనలు అందుకొన్న రాపూరు ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి అక్కడనుంచి తిరుపతి వెళ్లి విమానమెక్కి హైదరాబాద్‌కు వెళ్లారు.

జిల్లా సమస్యలు కాంగ్రెస్ పరిష్కరిస్తుంది

జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న సమస్యలను అధికారంలోకి రాబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని డిసిసి అధ్యక్షుడు సివి శేషారెడ్డి చెప్పారు. 11తేది ఇందిరాభవన్‌లో విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పై అభిమానం చూపి 10స్థానాల్లో గెలిపించారు. తొమ్మిదేళ్ల తెలుగుదేశం పాలనలో ప్రజలు అనుభవించిన కష్టాలు తీరుతాయని కాంగ్రెస్‌ను గెలిపించారు. జిల్లాలో పెండింగ్‌లో వున్న ఇఫ్కో, కృష్ణపట్నం పోర్టు, థర్మల్‌స్టేషన్, సోమశిల, కండ్లేరు ప్రాజెక్టుల పూర్తి సామర్థ్యానికి కృషి చేస్తాం. షుగర్ ఫ్యాక్టరీని అమ్మనీయం. టిడిపి అభ్యర్థులు చీప్ లిక్కరును ప్రవహింప జేసినా, డబ్బును ధారాళంగా ఖర్చు పెట్టినా ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడినందుకు శేషారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంత లక్ష్మీకాంత సాహితీ పురస్కారం

ఢిల్లీ దూరదర్శన్ డిప్యూటీ డైరక్టర్ జనరల్ ఆర్. అనంత పద్మనాభరావు తన తండ్రి స్మారకార్థం అందించే అనంత లక్ష్మి కాంత సాహితీ పురస్కారం గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాం అందుకొంటారు. ఈ అవార్డు ప్రదానోత్సవసభ 23తేది టౌన్‌హాల్‌లో గొల్లపూడి మారుతీరావు అధ్యక్షతన జరుగుతుంది. కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొంటారు. గతంలో ఈ పురస్కారాన్ని డాక్టర్ ఇలపావులూరి పాండు రంగారావు, రావూరి భరద్వాజ, లక్ష్మీకాంతం శెట్టి అందుకొన్నారు.

కోవూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి ధృవీకరణ పత్రాన్ని ఇస్తున్న రిటర్నింగ్ అధికారి, జెడ్పీ సిఇఓ గిరీష్.

పన్నుల గోల

4వ పేజీ తరువాయి

కళాశాలల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. వీరంతా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లోని విద్యార్థులకు, వారి తల్లి తండ్రులకు నారాయణ విద్యాసంస్థల విజయాలు వివరించారు.ఈ ర్యాలీకి నారాయణ విద్యా సంస్థల గ్రూప్ ఇన్‌ఛార్జ్ విజయ భాస్కర్ రెడ్డి నాయకత్వం వహించారు.

అన్నీ విప్పేస్తా!

21వ పేజీ తరువాయి

సెక్రటరీగా అరకొర దుస్తులు ధరించి... బాస్ మనసు దోచే పనిలో నిమగ్నమై వేసుకొన్న బట్టలన్నీ విప్పేస్తూ పనిలో పనిగా ప్రేక్షకుల గుండెల్ని పిండి పిప్పి చేస్తుంది.

కరీనా

21వ పేజీ తరువాయి

ముందు నిర్మాతను వెతుక్కోవాలి. ఎవరో ఒకరి దగ్గర అసిస్టెంట్‌గా చేరి దర్శకత్వపు మెళకువలు నేర్చుకోవాలి. ఇవన్నీ పెద్ద పనులేవీ కావని చెబుతుంది. బిపాస అంటే పడని వారు మాత్రం 'ఆలూ లేదు...సూలూ లేదు... కొడుకు పేరు సోమలింగం' అంటే ఇదేనని ఆమెను విమర్శిస్తున్నారు.

చిత్రసమీక్ష

21వ పేజీ తరువాయి

పార్వతి తండ్రి. పెదబాబు పెరిగి పెద్దవాడవుతాడు. ఆ కుటుంబానికి పెద్దవాడుగా వుంటాడు. ఊరికి పెద్దవాడవుతాడు. ఆ కుటుంబంపై లోలోన మమకారం పెంచుకుంటాడు. తల్లిపై ప్రేమను మనసులో దాచుకుంటాడు. తల్లికి దూరమైనందుకు మదనపడతాడు. పెదబాబు చేత 'అమ్మా' అని పిలిపించుకోవాలని తల్లి ఆశ పడుతుంది. ఆమెకు నిరాశే మిగులుతుంది. ఆమెలో ఆరాటం, ఆవేదన అలముకుంటాయి. పార్వతి రెండవ భర్త (శరత్‌బాబు) పెదబాబును తల్లికి దగ్గర వెయ్యాలనుకుంటాడు. అది అతనికి వీలుపడదు.

తల్లి ప్రేమతో ముడిపడిన ఈ కుటుంబ కథను దర్శకుడు పరుచూరి మురళి వ్రాశారు. స్క్రీన్‌ప్లే కూడా ఆయనే వ్రాశారు. తల్లికొడుకుల సెంటిమెంటును చాలా గొప్పగా తీర్చారు దర్శకుడు. ఈ దృశ్యాల్లోనూ, ఇతర సన్నివేశాల రూపకల్పనలోను దర్శకుడు తన భావుకతను చక్కగా చూపారు.

పెదబాబు పాత్ర కథను కదలిస్తుంది. మిగతా పాత్రలన్నిటిని కథ కదిలిస్తుంది. ఈ కదలికల్లో పెదబాబు ప్రేమ విభిన్నంగా కుదురుతుంది. ఎప్పుడూ సీరియస్‌గా వుండే పెదబాబును నవ్వించేందుకు అతని మరదలు పిల్ల నీలవేణి (కల్యాణి) అతని పట్ల ప్రేమను పెంచుకుంటుంది. చిరునవ్వులు చిందిస్తూ, వాలుచూపులు ఒలికిస్తూ అతని ముఖంలో నవ్వులు పూయించి చిలుకా గోరింకల అన్యోన్యతను సాధిస్తుంది. "నవ్వవయ్యా బాబు నవ్వు నవ్వు" ఈ పాట పెదబాబును గిలిగింతలు పెట్టి నవ్విస్తుంది. పెదబాబు తన మరదలు పిల్ల ప్రేమను అంగీకరించిన తర్వాత అతను ఆమెకు అల్లారు ముద్దుగా గోరుముద్దలు తినిపించే దృశ్యం ఆలుమగల అన్యోన్యాన్ని కళ్లకు కట్టింది.

ఈ చిత్రంలో యాక్షను పరిమితంగా వుంది. శివాలయం ముందు జరిగిన ఫైట్సు ఆకట్టుకుంటాయి. పెదబాబుగా జగపతిబాబు నటించాడు. జగపతిబాబు, సుహాసిని, శరత్‌బాబులు నటనా పరంగా సన్నివేశాల ఒరవడిలోనూ మంచి నటులుగా వెలుగొందారు. వారు తమ నటనా శక్తితో సన్నివేశాలను, దృశ్యాలను పండించారు. ముఖకవళికల్లో సందర్భానుసారంగా హావభావాలను ప్రదర్శించారు. పెదబాబు ముఖంలో నవ్వులను అల్లిన తన గిల్లికజ్జాలకు అల్లరికి కల్యాణి తన నటనతో నాణ్యత కూర్చింది. నీలవేణి అన్న బాపినీడుగా సునీల్ ఊళ్లో జులాయిగా తిరుగుతూ లక్ష్మీపతితో కలిసి మంచి హాస్యాన్ని అందించాడు. భూపతి ఫొటోగ్రఫీ దృశ్యాలను ఆకర్షణీయం చేసింది. జాలాది, భాస్కరభట్ల, రవికుమార్ వ్రాసిన పాటలు, వాటి చిత్రీకరణ చిత్రానికి బలం కూర్చాయి. చక్రి సంగీతంలోని మౌలిక లక్షణాలను సూటిగా పాటించటంతో శ్రావ్యత, స్పష్టత పాటల మీద మంచి ప్రభావాన్ని చూపాయి.

కుటుంబం యావత్తూ హాయిగా చూడగలిగే విధంగా నవ్వులు, తల్లీ తనయుడి తన్మయత, సెంటిమెంటు, ప్రేమ ప్రసన్నత, ఫైటింగులు వీటన్నిటినీ కలగలిపి నిండుదనంతో చిత్రాన్ని నిర్మించారు ఎం.ఎల్.కుమార్‌చౌదరి.

ఒకే బ్రాంచి నుండే... M.P.C లోనూ Bi.P.C లోనూ..

స్టేట్ ర్యాంకుల సృష్టికర్త "రత్నం" నెల్లూరు

2004 - SENIOR INTER STATE RANKS

Bi.P.C. STATE

E.D. SRAVAN KUMAR
HT No. 4174960

5th RANK 974/1000

Bi.P.C. STATE

K. JYOSTHNA
HT No. 4179163

5th RANK 974/1000

Bi.P.C. STATE

M. DIVAKAR REDDY
HT No. 4177103

7th RANK 972/1000

Bi.P.C.
M.P.C.

M.P.C. STATE

CH. HIMAJA
HT No. 4175070

5th RANK 979/1000

M.P.C. STATE

S. INDU SEKHAR
HT No. 4182042

11th RANK 973/1000

బైపిసిలో 900లకు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 135

ఎంపిసిలో 900లకు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 139

10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు

మెడికల్ (AFMC, JIPMER, BHU, AIIMS, EAMCET) ఇంజినీరింగ్ (IIT(JEE), AIEEE, EAMCET, BITS pilani) లలో

మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు పొందాలనుకునేవారి కోసం.
విస్తృత విద్యా ప్రణాళికలతో ఆరంభిస్తున్న విశిష్ట ప్రోగ్రామ్.

Ratnam's TOP

T opper
O riented
P rogramme

సీనియర్ ఎంసెట్ అధ్యాపకులచే
పూర్తి సిలబస్‌లో అత్యుత్తమ శిక్షణ ఇవ్వబడును.

ఈ స్పెషల్ ప్రోగ్రామ్‌కు సీట్లు పరిమితం
(ఇంగ్లీషు మీడియం మాత్రమే)

అడ్మిషన్లు జరుగుచున్నవి

వివరములకు : 98496-47022, 98496-47029, 98496-47025.

రూ. 1000/-లు M.O./D.D. పంపి సీటు రిజర్వు చేసుకోగలరు.

2004 - Junior Inter Bi.P.C. Below 10 Ranks

6	7	8	9	10
1 Rank	2 Ranks	4 Ranks	1 Rank	8 Ranks

2004 - Junior Inter M.P.C. Below 10 Ranks

3	4	5	6	8	9
1 Rank	1 Rank	1 Rank	2 Ranks	3 Ranks	1 Ranks

I.I.T.(JEE)-2004 'ప్రిలిమ్స్' ఫలితాలలో...
26 మంది విజయం సాధించారు !

I.I.T. (JEE) లో చేరగోరు విద్యార్థులకు సూచన

రత్నం ఐ.ఐ.టి అకాడమి ప్రతి యేటా పరిమిత సంఖ్యలో విద్యార్థులకు శిక్షణనిచ్చి, వారిచే ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ విజయాలను స్ఫూర్తిగా తీసుకొని I.I.T.(JEE) విద్యార్థుల కోసం ప్రత్యేకంగా Special Batch ను ప్రారంభిస్తుంది. (ఈ బ్యాచ్‌లో 50 మంది విద్యార్థులకు మాత్రమే అవకాశము.)

Ratnam I.I.T.(JEE) Faculty
Maths Prof. A.V. DHARMAPADAM
Physics Prof. T.R. SURYA KUMAR
Chemistry Prof. S. VISWANATHAN

రత్నం విద్యా సంస్థలు

హరనాథపురం, నెల్లూరు. ఫోన్: 2336767, 2321818.

K.V. RATNAM
Founder Director

K.VENUGOPAL
Managing Director

Dr. K.KRISHNA KISHORE M.S.(ortho)
Director